**Digitized in 2006**
**by**
**Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.**
(http://www.thrinaina.com)

From the original owned by
**Sundarayya Vignana Kendram**
**and its partner Institutions**

as part of the
**British Library Endangered Archives Programme**
supported by the
**Lisbet Rausing Charitable Fund**

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

**Sundarayya Vignana Kendram,**
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

# COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

# ప్రజాశక్తి

Vol. 4, no. 10

(Mar. 8, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 4, no. 10

(Mar. 8, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

Regd. No M. 4486 0-2-0

# ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 4 | సంచిక 10
: సంపాదకవర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు (సం)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు
బుధవారం 8-3-44

## 8 వ అఖిలభారత రైతుమహాసభ బెజవాడ

### మార్చి 14, 15 తేదీలలో

కార్యక్రమము

మార్చి 14 వ తేదీ :- ఉదయం 7–11 గం. మహాసభాధ్యక్షులైన స్వామి సహజానంద సరస్వతిగారిని ఊరేగించుట—పశుప్రదర్శనం

11–12 గం. గతసంవత్సరం అఖిలభారత రైతుమహాసభాధ్యక్షులైన బంకింముఖర్జీగారిచే పతాకోత్సవం

మధ్యాహ్నం 12–3 గం. భోజనాలు, విశ్రాంతి

సాయంత్రం 4–8 గం. ఆహ్వానసంఘాధ్యక్షుని ఉపన్యాసం, సందేశాలు, మహాసభాధ్యక్షుని ఉపన్యాసం, పశుప్రదర్శనం.

రాత్రి 8–10 గం. భోజనాలు.

10–2 గం. బుర్రకథ, విచిత్రవేషాలు మొదలైన వైజ్ఞానిక ప్రదర్శనాలు: భారతకమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి పి. సి. జోషీగారి ప్రారంభోపన్యాసం.

మార్చి 15 తేదీ :- ఉదయం 8–12 గం. పశుప్రదర్శనం.

మధ్యాహ్నం 12–3 గం. భోజనాలు, విశ్రాంతి.

సాయంత్రం 4–8 గం. తిరిగి మహాసభాసమావేశం, తీర్మానాలపై చర్చ.

రాత్రి 8–10 గం. భోజనాలు.

10–2 గం. బుర్రకథ,వగైరా కల్చరల్ ప్రదర్శనాలు.

షరా :—సోవియట్ ఫిలిమ్సుకూడా చూపబడును.

# రైతుమహాసభకు ఎవరెవరు వస్తున్నారు ?

**పృధ్వీసింగ్ :** జగమెరిగిన విప్లవ కారుడు. 1914 లాహోరు కుట్రకేసు (ప్రధమ లాహోరు కుట్రకేసు) లో శిక్షితుడై, రెండు సార్లు నిర్బంధం నుండి పారిపోయి, అనేక సంవత్సరాలు ప్రభుత్వం కంటబడకుండా అజ్ఞాతవాసం గడిపిన యోధుడు.

గాంధీజీ ప్రయత్నంవల్ల 1939 లో పృధ్వీ సింగు కొన్ని షరతులతో విడుదలఅయ్యాడు. 1942 మే వరకు గాంధీగారి ఆశ్రమంలో ఉన్నాడు. కాని గాంధీజీ తత్వం సరిపడక ఆశ్రమం విడిచిపెట్టి వెళ్ళాడు. దాదాపు సంవత్సరం క్రితం ప్రభుత్వం అరెస్టుచేసింది. 1944 ఫిబ్రవరి 16 న ఎట్టి షరతూ లేకుండా విడుదల చేయబడ్డాడు. 1914 డిశంబరు 8 వ తేదీ తర్వాత ఈనాడే పృధ్వీసింగ్ తన అభిప్రాయాలు నిరాటంకంగా ప్రకటించుకో గల్గుతున్నాడు. పృధ్వీసింగ్ కమ్యూనిస్టుల పాలసీ నంగీకరించు తున్నాడు. లీగ్ - కాంగ్రెస్ ఐక్యత వాంఛించుతున్నాడు.

పృధ్వీసింగ్ 30 ఏండ్లలో, మొట్టమొదటి సారి బహిరంగంగా, ఇచ్చే సందేశాన్ని వినే భాగ్యం ఆంధ్ర రైతాంగానికి అఖిలభారత రైతుమహాసభ సందర్భంలో కల్గుతోంది.

**బంకింముఖర్జీ :** గతసంవత్సరం అఖిల భారతరైతుసంఘఅధ్యక్షుడు. అటురైతులకు. ఇటు పారిశ్రామిక కార్మికులకు నాయకత్వం వహించిన బెంగాల్ నాయకుడు. మహావక్త.

**ముజఫర్ అహమ్మద్:** కాన్పూరు - మీరట్ కుట్రకేసులలో శిక్షించబడ్డాడు. భారత కమ్యూనిస్టుపార్టీనిర్మాతలలో ఒకడు. బెంగాల్ రైతుసంఘనిర్మాణంలో కృషిచేసినయోధుడు.

**బాబా సోహన్ సింగ్ భాక్నా :** గదర్ పార్టీతో విప్లవజీవితం ప్రారంభించి, సామ్రాజ్యవాదంపై అనేక యుద్ధాలు సాగించి, జీవితమంతా విప్లవపోరాటంలతో గడిపి, పంజాబు రైతువుద్యమానికి, అఖిలభారత రైతు వుద్యమానికి మణిపూసలా ఉన్న 80 ఏండ్ల వృద్ధ సింహం భాక్నా.

**రాహుల్ సాంకృత్యాయన్ :** ఒకప్పుడు బౌద్ధసన్యాసి. తర్వాత బీహారు రైతు నాయకుడు. ఈనాడు కమ్యూనిస్టు. ఆసియా ఖండంలో సాటిలేని విజ్ఞానవేత్త. చైనా, రష్యా మొదలగు అనేక దేశాలలో పర్యటనం చేసి, అనేక భాషలలో ప్రావీణ్యత కలిగిన మహాపండితుడు.

మహాసభాధ్యక్షుడు



స్వామి సహజానంద సరస్వతి

# మహాసభ విజయానికి సర్వతోముఖ సహకారం

★

"అఖిలభారత రైతుమహాసభకు జై" అంటూ నినాదం వినబడింది. అటుచూచేసరికి ఎర్రజండాలు కట్టిన ఎడ్లబండ్లను తోలుకు వచ్చే రైతులు విజయ ధ్వానాలు చేస్తున్నారు. బండ్లపైనే "అఖిలభారత రైతుమహాసభకు రండి" అంటూ వ్రాసిన అక్షరాలు కన్పించాయి. రైతుమహాసభకు మైలవరం ఫిర్కా నుండి తాటాకులు ఉచితంగా తీసుకు వస్తున్న బండ్లవి.

మైలవరం ఫిర్కా గణపవరం, కోడూరు గ్రామాల నుండి మొత్తం 30 వేల తాటాకు, 30 టన్నులకట్టెపుల్లలు సమర్పించి రైతాంగం తమ ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఇలాగే కంభంపాడు, శివడ్లమాను గ్రామాలనుండి తాటాకు, కట్టెలు ఉచితంగా తోలడానికి రైతులు సంకల్పించారు. గుంటూరు జిల్లా రైతులు 85 బస్తాల ధాన్యం వసూలుచేసి ఇచ్చారు. ఇంకా వాగ్దానాలున్నాయి.

ఈ విధంగా ఒక్క రైతులేగాదు. అన్ని వర్గాలవారు తమకుతోచిన విధంగా సహాయ పడు తున్నారు.

బెజవాడలోని వార్ టెక్నిషియన్ వర్కర్లకు, ఆదివారం సెలవు. ఆనాడురైతుమహాసభ ఆవరణకువచ్చి పందిళ్ళుకట్టారు. వీరికి తోడుగా టైప్ రైటింగ్ గుమాస్తాలు కూడా నిలబడ్డారు. ఈ రెండుముఠాలు ప్రత్యేకంగా ఒకపందిరిని నిర్మించి వెళ్ళారు.

మహిళాలోకం రైతుమహాసభకు చూపే వుత్సాహం దేనికి తీసిపోదు. చినకళ్లేపల్లి నుండి 10 మళ్ళ పెండలం పచ్చడి, 5 మళ్ళ వంకాయపచ్చడి పట్టి పంపారు. గొల్లమందల మహిళాసంఘం 2 వేల విస్తళ్ళు కుట్టిపంపించ వాగ్దానం చేశారు. తెలుగురావుపాలెం నుండి 5 గురు స్త్రీలు వంటచేయడానికి ముందు కొచ్చారు.

మహాసభకు కూరగాయలుకూడా అపుడే వచ్చిపడుతున్నాయి. తెనుగురావుపాలెంనుండి 50 గుమ్మడి కాయలు పంపారు. మద్దూరులో 70 గుమ్మడికాయలు ప్రోగయాయి, 5 బానల గోంగూర పచ్చడి తయారుచేస్తున్నారు. ఈ విధంగా ప్రతిగ్రామాన్ని గురించి వ్రాయడం అంటే చాలాఅవుతుంది. కాని గుంటూరు జిల్లానుండివచ్చే కూరగాయల వగైరాలిస్టు చూడండి. 300 గుమ్మడి కాయలు, 10 వేల అరటికాయలు, మూడువేల అరటాకు, 10 బండ్ల కూరగాయలు, 22 బానల నిమ్మకాయపచ్చడి, 4 మళ్ళ చింతకాయపచ్చడి, 5 కడవలకారం, 86 కడవల పెరుగు, 20 కట్టల విస్తళ్ళు.

ఈ విధంగా అఖిలభారత కిసాన్ సభను జయప్రదం చేయడానికి అందరూ సర్వవిధాలా తోడ్పడుతున్నారు.

మహాసభఏర్పాట్లుకూడపూర్తిఅవుతున్నాయి. చాలవరకు పందిళ్ళు, పాకలు పూర్తిఅవుతున్నాయి. పశువుల పోటీలకు, పందెములకు ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుచున్నాయి. వ్యవసాయప్రదర్శనం, సోవియట్, బెంగాల్, చిత్రప్రదర్శనశాలలు నిర్మించబడుతున్నాయి. ఆకర్షణీయమైన సింహద్వారం బెజవాడ కార్మిక చిత్రకారులు తయారుచేస్తున్నారు.

★

## ప్రభుత్వ అనుమతి

కృష్ణాజిల్లా మాజిస్ట్రేటు మార్చి, 12-18 తేదీల మధ్య మహాసభను జరుపుకోడానికి అనుమతి నిచ్చారు.

మహాసభకు ఏవిధమైన ఆటంకాలులేవు. దిగ్విజయంగా జరుగుతుంది. మీరు యింటిల్లపాది కదలివచ్చి, రైతుమహాసభ ఇచ్చే సందేశాన్ని వినండి !

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

బుధవారం **ప్రజాశక్తి** 8-3-44

## కుంటి సమర్థన

బెజవాడలో 14, 15 తేదీలలో జరుగనున్న అఖిలభారత రైతుమహాసభకు వచ్చేవారికి ఎం. యస్. ఎం. రైల్వేలో బెజవాడకు 30 మైళ్ళలోపలవున్న స్టేషనులకు టిక్కెట్లు ఇవ్వరాదని మదాృసు ప్రభుత్వం డిఫెన్సుచట్టాన్ని ప్రయోగించింది. ఇది మార్చి 10, 20 తేదీలమధ్య అమలులో వుంటుందని ప్రకటించిందికూడ. ఈ విధంగా మదాృసు ప్రభుత్వం యావత్ భారతదేశంనుంచి రైతుమహాసభకు వచ్చే ప్రతినిధులకు అభ్యంతరాలు కల్గించింది. (దరిమిలాను 10 వ తేదీని 7 వ తేదీగా మార్చింది.)

ఆహార సమస్యను, అధిక పంటల ఉద్యమాన్ని చర్చించడానికి సమావేశమవుతున్న రైతుమహాసభకు ఆటంకాలు కల్గించినందుకు కేంద్రశాసనసభలో ప్రభుత్వ చర్యను నిరసించుతూ అడ్జర్నమెంటు తీర్మానాన్ని కాంగ్రెసు సభ్యులైన గోవింద దేశముఖుగారు తెచ్చారు. కాంగ్రెసుసభ్యులు, లీగ్‌సభ్యులు, జాతీయవాదులు దీన్ని బలపరచారు. కార్మిక ప్రతినిధి అయిన ఎన్. ఎం. జోషీగారు ప్రభుత్వం "ఇండియా డిఫెన్సు చట్టాన్ని" కార్మిక, కర్షక ఉద్యమాలను అణచివేయడానికి వినియోగించుతూంటున్నాడు. ఈ విధంగా చేయడం డిఫెన్సు చట్టాన్ని దుర్వినియోగం చేయడమే నన్నారు. ఇదే విధంగా అభిశంసన తీర్మానాన్ని లిబరల్ సభ్యులైన చందావర్కారు, టి. టి. కృష్ణమాచారిగారు బలపరచారు. కాంగ్రెసు సభ్యులైన గద్దెరంగయ్యనాయుడుగారు, కె. యస్. గుప్తాగారు మదాృసు ప్రభుత్వ ఉత్తరువు అక్రమమైనదనీ, దానిని రద్దుచేయాలనీ కోరుతూ మాట్లాడారు. లీగ్‌పార్టీ ఉపాధ్యక్షులైన లియాఖత్ అలీఖాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరసించాడు. ఈ విధంగా అసెంబ్లీలోని ప్రజాప్రతినిధులలో అత్యధిక సంఖ్యాకులు ప్రభుత్వ చర్యను ఆక్షేపించారు. అయినప్పటికీ, నామినేటెడ్ ముఠాసాయంతో ప్రభుత్వం 43-42 ఓట్లతో ఓటమి తప్పించుకోగలిగింది.

ప్రభుత్వ పక్షాన రవాణాశాఖ సభ్యుడు సర్ ఎడ్వర్డు బెంథాల్ మాట్లాడాడు. డిఫెన్సుచట్టంక్రింద రాష్ట్రప్రభుత్వానికి అట్టిఅధికారంవుందనీ, యిందులో ఇండియా ప్రభుత్వానికి, తమశాఖకు ఎట్టిబాధ్యత లేదని చెప్పుకొన్నాడు హోంమెంబరు మాక్స్‌వెల్ ఈ విషయం మద్రాసు ప్రభుత్వానికి సంబంధించిందనీ, కేంద్రప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదనీఅన్నాడు; కమ్యూనిస్టులచే నడుపబడుతున్న కిసాన్‌సభకు, రంగాగ్రూప్‌చే నడుపబడుతున్న సభకు పోటీవుందనీ, వారిమధ్య సంఘర్షణలు జరుగుతున్నాయనీ, యిలాంటి సందర్భాలలో మదాృసు ప్రభుత్వం జోక్యం కలిగించుకోడం సబబేననీ చెప్పాడు. మాక్స్‌వెల్ సమాధానం అతుకూపోకకు అందని కుంటి సమర్థన అనవలసివస్తుంది. ఏమంటే రైతుమహాసభకు వస్తున్న ప్రతినిధుల రైల్వే ప్రయాణానికి ఆటంకాలు పెట్టినందుకు అడ్జర్నమెంటు తీర్మానం తేబడింది. దానికి మాక్సువెల్ ఎట్టిసమాధానం చెప్పలేకపోయాడు. పైగా స్థానికంగా 50 వేలు సమీకరించబడుతున్నపుడు ఇతర ప్రాంతాలనుండి 500 ప్రతినిధులు రాకపోతే మాత్రమే మన్నాడు. అఖిలభారత రైతుమహాసభ అయినపుడు దేశం అన్నిమూలలనుండి ప్రతినిధులు రావడం అవుసరమనే సంగతినే నిర్లక్ష్యంచేస్తూ మాట్లాడాడు.

నేడు కిసాన్‌సభలో 5 లక్షలకుపైగా సభ్యులున్నారు. కమ్యూనిస్టులు తక్కిన ప్రజాసంస్థలలోవలెనే కిసాన్‌సభలోకూడ పనిచేస్తున్నారు. రైతులసేవ చేస్తున్నారు. అంత మాత్రాన కిసాన్‌సభ కమ్యూనిస్టులచే కంట్రోలు చేయబడుతూందనడంలో అర్థంలేదు. 5 లక్షల రైతుసంఘ సభ్యులలో కొన్ని వేలమంది మాత్రమే కమ్యూనిస్టులుంటారు. అంతేగాక దేశాన్ని ఎదుర్కొంటున్న కరువును, ఆహారసమస్యను పరిష్కరించడానికి, రైతులను అధికపంటలు పండించ ప్రోత్సహించడానికి మహాసభ సమావేశమవుతూంది. భారత ప్రజాక్షేమం కోరేవారందరూ వాంఛించతగిన విషయమిది. అలాంటప్పుడు మదాృసు ప్రభుత్వం మహాసభకు అభ్యంతరాలు కల్గించడం ఇండియా రక్షణచట్ట ఉద్దేశాలకే విరుద్ధం; దీనిని దిద్దడానికి ప్రయత్నించకుండా ఇండియా ప్రభుత్వం సమర్థింప చూడడం అర్థరహితమైనదని అని చెప్పవలసి వుంటుంది.

## 8 వ అఖిలభారత రైతుమహాసభ - బెజవాడ

### పశువుల పోటీలు - పందెములు

అఖిలభారత రైతుమహాసభతోపాటు పశువుల పోటీలు, పందెములు యేర్పాటు చేయబడుతున్నాయి. వివిధ ప్రదేశాలనుండి పశువులు పోటీలలో పాల్గొనడానికి వస్తున్నాయి. ఈ క్రింది తరగతుల పశువులకు ఎదురుగా సూచించిన విధంగా బహుమతు లీయబడును.

| | పశువులు | బహుమతులు |
|---|---|---|
| ఆబోతు : | శ్రేష్ఠమైన ఆబోతు (Breeding bull) | మొదటిది - రెండవది |
| ఆవుజాతి : | పాలపళ్లుగల కోడెదూడ - రెండుపళ్లువేసిన కోడెదూడ. | |
| | 4 పళ్లు అంతకుపైనగల కోడెలు — | మొదటి, రెండవ, మూడవ |
| ఆవులలో : | పాలపళ్లుగల పెయ్యదూడ - 2 పళ్లువేసిన పెయ్యదూడ. | |
| | 4 పళ్లు అంతకుపైనగల ఆవులు— | మొదటి, రెండవ, మూడవ |
| దున్నలు : | పాలపళ్లుగల దున్నకుర్ర— | మొదటి, రెండవ, మూడవ |
| | 2 పళ్లువేసిన దున్నకుర్ర— | డిటో |
| | 4 పళ్లు అంతకుపైనగల దున్నలు— | డిటో |
| గేదెలు : | పాలపళ్లుగల పడ్డదూడ— | డిటో |
| | 2 పళ్లువేసిన పడ్డదూడ— | డిటో |
| | 4 పళ్లు అంతకుపైనగల గేదెలు— | డిటో |
| | శ్రేష్ఠమైన దున్నపోతు - (Breeding) | మొదటి, రెండవ |
| | ప్రదర్శనములలోకల్లా శ్రేష్ఠమైన పశువుకు— | మొదటిది |
| | (మొదటి బహుమతి కోడెకువస్తే రెండవ బహుమతి ఆవుకు వస్తుంది. ఆవుకు మొదటిబహుమతి అయితే కోడెకు రెండవది) | రెండవది |
| దుక్కిపోటీ : (నిర్ణయించిన నాగలితో) | | |
| | పెద్ద ఎడ్లు .... .... | మొదటి, రెండవ |
| | చిన్నఎడ్లు .... .... | ,, ,, |
| బండిలాగుట : (నిర్ణయించిన బరువుతో) | | |
| | పెద్దఎడ్లు .... .... | మొదటి, రెండవ |
| | చిన్నఎడ్లు .... .... | ,, ,, |
| బాగా పాలనిచ్చు పశువుకు : | | |
| | (1) ఆవుకు .... .... | మొదటి, రెండవ |
| | (2) గేదెకు .... .... | ,, ,, |
| ఎడ్లజతలు : | | |
| | పెద్దఎడ్లజతకు .... .... | మొదటి, రెండవ |
| | చిన్నఎడ్లజతకు .... .... | ,, ,, |

షరా :—పోటీలు, పందెములు కార్యనిర్వాహక సంఘ నిబంధనల ప్రకారం జరుపబడుతాయి. బహుమతులన్నీ వస్తురూపములో ఇస్తారు.

ఇట్లు,
పశుప్రదర్శన కమిటీ

## పిలుపు

★

రైతు మహాసభ వచ్చింది,
భారత
రైతు మహా ప్రభ లేచింది.
ఐక్యతతో రైతాంగమంతయూ
జై జై జై యని జయముపల్కగా
రైతు మహాసభ వచ్చింది,
భారత
రైతు మహా ప్రభ లేచింది.
కాంగ్రెస్ లీగుల కలయికకోసం
హిందూ ముస్లిం ఏకతతో
రైతు మహాసభ వచ్చింది,
భారత
రైతు మహాప్రభ లేచింది.
క్షామ పీడితుల కన్నవస్త్రముల
నందజేయుటకు ప్రతినబూనగా
రైతు మహాసభ వచ్చింది,
భారత
రైతు మహాప్రభ లేచింది.
అధికాహారోత్పత్తికి రైతుల
దీక్షాదక్షత లినుమడించగా
రైతు మహాసభ వచ్చింది,
భారత
రైతు మహాప్రభ లేచింది.
దేశ రక్షణకు, దాస్య విముక్తికి
దేశీయులు ముందడుగు వేయగా
రైతు మహాప్రభ లేచింది.
భారత
రైతు మహాసభ వచ్చింది.
దేశ భక్తులను మూసిపెట్టిన
జైళ్ళ తాళములు సడలగొట్టగా
రైతు మహాసభ వచ్చింది,
భారత
రైతు మహాప్రభ లేచింది.
స్వతంత్ర భారత జాతి పతాకం
చూపుమేరలో చూపట్టంగా
రైతు మహాసభ వచ్చింది,
భారత
రైతు మహాప్రభ లేచింది.
జాతీయ ప్రభుత్వ స్థాపనకొరకై
దేశభక్తి సందేశముతో
రైతు మహాప్రభ లేచింది,
భారత
రైతు మహాసభ వచ్చింది.

—"విద్వాన్ ప్రయాగ"



# మార్షల్ టిటో వీరగాధ

మార్షల్ "టిటో" పేరంటే యుగోస్లావియాలోని నాజీకిరాతకులకు సింహస్వప్నం. ఎవరీ "టిటో"?

"టిటో" పూర్తినామం జోసిప్‌బ్రాజ్. "టిటో" అన్నది మారుపేరు. నేడు మార్షల్ టిటో వయస్సు 52 సంవత్సరాలు. అతని యవ్వనమంతా (20–30 ఏండ్లమధ్య) యుద్ధంలో, జైళ్లలో, అప్పుడే తలఎత్తిన సోవియటు రిపబ్లిక్‌ను రక్షించుటలో గడిచిపోయింది. 30–40 ఏండ్ల మధ్యకాలమంతా, యుగోస్లావియా కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించుటలో గడిపాడు. ఈకాలంలోనే జైళ్లు, రహస్య జీవితంకూడా చవిచూచాడు. 47 వ ఏట స్పైన్‌లో స్పానిష్ ప్రజాస్వామ్య రక్షణకోసం, ఫాసిస్టులతో యుద్ధంచేశాడు. ఈనాడు మార్షల్ టిటో 2 లక్షల గెరిల్లాసైనికులకు సర్వసైన్యాధిపతి. యుగోస్లావియా ఇంకా నాజీ ఆక్రమితదేశమే ఐనా, మార్షల్ టిటో యుగోస్లావియా తరపున ఒక స్వతంత్ర దేశనాయకుడుగా మిత్రరాజ్యాలలో పరిగణించబడుతున్నాడు. యుగోస్లావియాలోని విభిన్నజాతులను, విభిన్నరాజకీయపక్షాలను ఐక్యపరచి, హిట్లరుకు వ్యతిరేకంగా అభేద్యమైన గోడకట్టిన టిటో జీవిత విశేషాలేమిటి?

టిటో వ్యక్తిగత జీవితాన్ని గురించి అట్టే తెలియదు. అతనికి పెండ్లిఅయింది. ఇద్దరు కొడుకులున్నారు. అంతే. అంతకన్న విశేషాలేమీతెలియవు. స్వాతంత్ర్యంకోసం, సమానత్వంకోసం, యుగోస్లావియా గావించినపోరాట చరిత్రయే అతనిజీవితచరిత్ర. అందుచేత అతనిజీవితం, చరిత్రా ఒక్క వ్యక్తికేచెందవు. దేశాని కంతకూ చెందుతాయి.

పర్వతమయమైన జాగ్రెబ్ జిల్లాలో, జాగోర్జీ అనేగ్రామంలో ఒక బీదకుటుంబంలో జోసిప్‌బ్రాజ్ (టిటో) పుట్టాడు. ఇది క్రోషియాలోనిది. ఆస్ట్రియా-హంగరీ (1914 కు పూర్వం) సామ్రాజ్యవాదం క్రోషియాను బానిసగాచేసి పీడించుతుండేది. ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసేది క్రోషియా. అక్కడ జన్మించినపిండం అవడంచేత, తిరుగుబాటు తత్వం టిటో వరనరాన జీర్ణించుకుపోయింది.

సామ్రాజ్యవాద ప్రభుత్వం నిర్బంధంగా అందరినీ యుద్ధానికి పంపుతోంది. అలాగే 'టిటో'ను కూడ 1914 లో పంపింది. ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యానికి, జారు చక్రవర్తుల రష్యాకు యుద్ధం జరుగుతోంది. రెండు సామ్రాజ్యవాదాలు పోట్లాడుకొంటున్నాయి. యుద్ధంలో టిటోకు అభిరుచి ఎలా వుంటుంది? 1915 లో అస్త్రసన్యాసంచేసి రష్యన్లవైపుకు పోయాడు, ఇతనొక్కడే కాదు ఇలాచేసింది. ఆదేశస్థులు అనేకమంది ఇలాగేచేశారు. రష్యాప్రభుత్వం యుద్ధఖైదీగా అతనిని జైలులో పెట్టింది.

ఇంతలో 1917 నవంబరువిప్లవం వచ్చింది. ఇది "టిటో"కు ఒక నూతన అనుభవం కల్గించింది. సోవియటు ప్రభుత్వం అతనిని విడుదలచేసింది. కార్మిక కర్షకుల సోవియట్లలోని ప్రజల అత్యద్భుత శక్తి అతని కన్ను తెరిపించింది. సోవియట్ ప్రభుత్వాన్ని మొగ్గలోనే తునిమివేయడానికి సంకల్పించి దండెత్తిన సామ్రాజ్యవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రెడ్‌ఆర్మీ పోరాడుతోంది. దానిలో చేరి మూడేండ్లు సోవియటు రక్షణార్థమై టిటో పోరాడాడు. స్వాతంత్ర్యం అంటే ఏమిటో, దాన్ని సంపాదించాలన్నా పరిరక్షించుకోవాలన్నా, ఎంత కష్టమో అతడు గ్రహించాడు.

1921 లో తిరిగి యుగోస్లావియాకు వెళ్ళాడు. యుగోస్లావియా నామకః 'స్వతంత్ర' - 'స్వేచ్ఛా' దేశమే. ఆస్ట్రియా-హంగరీ పెత్తనం పోయి ఇప్పుడు సెర్బ్ జాతీయ దురహంకార ముఠా పెత్తనం వచ్చింది. నిజమైన స్వాతంత్ర్యం వీరనుభవించాలంటే, ఈ సంకుచిత ముఠాను కూలద్రోయాలి. టిటో వెంటనే కమ్యూనిస్టుపార్టీని నిర్మించ ప్రారంభించాడు. టిటో, క్రోట్ కార్మిక నాయకుడయ్యాడు. అతడు నడిపిన లోహయంత్రాగార కార్మికసంఘం మంచి దిట్టమైన సంఘాలలో ఒకటి.

ఈ కార్యకలాపాలకు గాను 1923 లో అరెస్టుగావింపబడ్డాడు టిటో. 5 ఏండ్ల శిక్ష విధించారు. జైలులో చాలావిషయాలు చదివాడు. నేర్చుకొన్నాడు. జైలునుండి విడుదల కాగానే తన కార్యక్రమం కొనసాగించాలనే పట్టుదల మరింత దృఢమైంది. టిటో రహస్య జీవితం గడపవలసి వచ్చింది. 1929 జనవరిలో పరిపాలక ముఠా బహిరంగంగా డిక్టేటర్‌షిప్ (నియంతృత్వం) అవలంబించింది. కమ్యూనిస్టులైన టిటో సహచరు లెంతోమంది అరెస్టుచేయబడి హత్యచేయబడ్డారు. అందులో యుగోస్లావియా కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శియూ అద్భుత ప్రతిభాశాలియునైన డ్యాకోవిచ్ ఒకడు. యుగోస్లావియా నియంతలు పార్టీపైనే ముఖ్యంగా కేంద్రీకరించి దెబ్బతీశారు. కొంతకాలం పార్టీ బలహీనబడింది.

కాని టిటో, తదితర యుగోస్లావియా కమ్యూనిస్టులు చాల తీవ్రంగా పనిచేశారు. నియంతృత్వాన్ని ఎదుర్కొడానికిగాను అన్ని ప్రజాస్వామ్య పక్షాలూ కలిసి సంయుక్తప్రజాసంఘటన ఏర్పరచాలని 1933 లో కమ్యూనిస్టుపార్టీ నిశ్చయించింది. సంయుక్తసంఘటన కార్యక్రమంలో మొట్టమొదటి అంశం వివిధజాతులకు స్వయం నిర్ణయ హక్కును ఈయడం. స్వతంత్ర ప్రజాస్వామ్య యుగోస్లావియాలో, క్రోట్ జాతివారికి, స్లోవ్ జాతివారికి, బోస్నియా ముస్లింలకూ స్వయం నిర్ణయహక్కు, సమాన హోదా ఇవ్వాలని నిశ్చయింపబడింది.

నెమ్మది నెమ్మదిగా యుగోస్లావియా కమ్యూనిస్టులకార్యక్రమం ప్రజలలోచొచ్చుకుపోసాగింది. 1938 లో జర్మనీ ఇటలీలతో స్టోయాడినొవిచ్ ప్రభుత్వం బహిరంగ సహకారంచేసి, ఫేసిజాన్ని బలపరచుతూ వచ్చింది, అప్పుడు ఫేసిస్టు ప్రతికూలపార్టీలన్నీ ఒక ప్రజాస్వామ్య పక్షంగా కలిశాయి.

ఈ కాలంలోనే టిటో స్పైన్‌లో ఇంటర్నేషనల్ బ్రిగేడ్‌లోచేరి పోరాడాడు. ఇక్కడే చాల ముఖ్యమైన మిలటరీ విషయాలు తెలిసికొన్నాడు. 1939 లో తిరిగి తన దేశం వెళ్లాడు. హిట్లర్, యుగోస్లావియాపైదండెత్తగానే, ఒక్కవారంలోనే లొంగిపోయింది. కాని టిటో, ఇంకా అనేకులు పర్వతప్రాంతాలకు పారిపోయారు. అక్కడనుండి ఫాసిస్టులను ఎదిరించ సంకల్పించారు. అతనితోపాటు ఇంకా స్పానిష్ స్వాతంత్ర్యంకోసం పోరాడిన యోధులున్నారు. మాంటినెగ్రో గెరిల్లానాయకుడైన "డ్రాబ్‌కెవిక్", బోస్నియా గెరిల్లా నాయకుడైన "నాడ్జ్", టిటోతో పాటు ఉన్నారు.

హిట్లరు సోవియటుపై దండెత్తిన తర్వాత టిటోబలం మరింత త్వరగా హెచ్చింది. సెర్బ్ జాతీయ దురహంకార ముఠాను నడిపిన మిహైలోవిచ్ జర్మన్లతో సహకారంచేయడం మొదలుపెట్టాడు. యుగోస్లావియాలోని చిత్తశుద్ధికల దేశభక్తులందరూ టిటోతో చేరారు. 1942 లో నేషనల్ అసెంబ్లీ సమావేశమైంది. 1920 లో యుగోస్లావియా కాన్స్టిట్యూయెంటు అసెంబ్లీకి అధ్యక్షుడుగా ఉన్న డాక్టర్ ఇవాన్ రిబార్, ఈ అసెంబ్లీకికూడ అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు.

మతాధిపతులు, ఆఫీసర్లు, మధ్యతరగతివారు, కార్మికులు, రైతులు, అన్నితరగతులవారు, అన్నిజాతులవారు, అన్ని రాజకీయపార్టీలవారు టిటో జండాక్రింద నిలబడ్డారు. టిటో ఏకగ్రీవంగా ప్రభుత్వ అధ్యక్షుడుగాను, సర్వ సైన్యాధిపతిగాను ఎన్నుకోబడ్డాడు.

ఇవీ టిటో జీవితచరిత్ర-ఇది ఒక్క టిటో జీవితచరిత్ర మాత్రమేగాదు. క్రోట్‌లు, స్లోవెనీలు, బోస్నియన్లు, మోంటినెగ్రిన్‌లు, సెర్బులు-ఇలా అన్నిజాతులవారూ కలిసి ప్రజాస్వామ్య రిపబ్లిక్‌కై, పోరాడిన యుగోస్లావియా చరిత్రకూడ.

అనేక సంవత్సరాలుగా, అభివృద్ధి నిరోధక నాయకులు, స్వార్థపరులు, పరిపాలకముఠా, జాతుల మధ్యవైషమ్యాలు కల్పించి పోట్లాటలు పెట్టారు. ఈ అనైక్యత ఫలితంగా నిరంకుశ నియంతృత్వ ప్రభుత్వం క్రింద ప్రజలు పడ్డబాధలిన్నిన్ని కాదు. టిటో సాధించిన విజయం యుగోస్లావియా కమ్యూనిస్టుపార్టీ సాధించిన విజయంకూడ. చరిత్రలో మొట్టమొదటిసారిగా వివిధజాతులు మంచి క్రమశిక్షణతోకూడిన అభేద్యమైన ఐక్యతను నెలకొల్పారు.

★ పుస్తకపరిచయం

## సామ్రాజ్యవాదం

రచయిత : లెనిన్

★

అనువాదం :
మద్దుకూరి చంద్రశేఖరరావు
కంభంపాటి సత్యనారాయణ (జూనియర్)

★

195 పేజీలు. ఖరీదు రు. 1–8–0.

పుస్తకాలు దొరకుచోటు :
ప్రజాశక్తి - బెజవాడ.

మార్క్స్‌వ్రాసిన 'కేపిటల్' అనే పుస్తకం పెట్టుబడిదారీ విధానాన్ని సాకల్యంగా శాస్త్రీయ దృక్పథంతో చర్చించిన గ్రంధం. అది 19 వ శతాబ్దానికంతకు ఉత్తమ గ్రంధమని చెప్పవచ్చు. అలాగే లెనిన్‌వ్రాసిన "సామ్రాజ్యవాదం" పెట్టుబడిదారీ విధానం యొక్క అంతిమదశ అగు "మానోపలి కేపిటల్" "ఫైనాన్షియల్ కేపిటల్"ను గురించి శాస్త్రీయ దృక్పథంతో చర్చించుతుంది. పెట్టుబడిదారీ విధానంయొక్క ప్రస్తుతదశను అర్థం చేసికోడానికి, ఆర్థికసంక్షోభాలకు, యుద్ధాలకు మూలకారణాలను తెలసికోడానికి ఈగ్రంధం ఉపయోగించుతుంది. అందుచే ప్రస్తుత ప్రపంచగతిని స్పష్టంగా ఆర్థంచేసికోడానికి లెనిన్‌వ్రాసిన "సామ్రాజ్యవాదం" అత్యుత్తమ గ్రంధమని చెప్పవచ్చు.

"సామ్రాజ్యవాదం" అనే ఈ గ్రంథాన్ని లెనిన్ 1917 లో ప్రకటించాడు, తరువాత 25 సంవత్సరాలు గడచిపోయాయి. ప్రపంచంలో ఆరవభాగం పెట్టుబడిదారీ విధానాన్ని కూలద్రోసి సోషలిస్టుసమాజాన్ని స్థాపించింది. మిగతా పెట్టుబడిదారీ ప్రపంచమంతటా ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం వగైరాలతో కుములుతోంటే, సోషలిస్టు ప్రపంచమైన సోవియట్ యూనియన్ నూతన నాగరికతను, ప్రజలందరికి సౌఖ్యప్రదమైన సమాజాన్ని నిర్మించింది. వెనుకబడిన దేశాన్ని అత్యున్నత దశకు తీసుకువచ్చింది. ఈ సంగతి ప్రస్తుత యుద్ధంలో సోవియట్‌ప్రజలు తమస్వాతంత్ర్య రక్షణార్థం గావించుతున్న అనన్యసామాన్యమైన త్యాగమే రుజువుచేస్తూంది.

గత 20 సంవత్సరాల చరిత్ర లెనిన్ వ్రాసినట్లుగానే, పెట్టుబడిదారీ విధానంయొక్క అంతిమదశయే సామ్రాజ్యవాదమని స్పష్టపరుస్తూంది. ప్రస్తుత పుస్తకంలో పెట్టుబడిదారీ విధానంయొక్క శిధిలావస్థను తెలుపుతూ వార్గావ్రాసిన ఆదనపు సమాచారం కూడ చేర్చబడింది.

ఇది ప్రస్తుత ప్రపంచగతిని అర్థంచేసికోడానికి అందురూ చదవాలసిన ప్రముఖ గ్రంధమని చెప్పవచ్చును. ఆంధ్రపాఠకులు ఇట్టి అవకాన్ని చక్కగా వినియోగించుకుంటారని ఆశించుతాము.

తెలుగులో ఆర్థిక - రాజకీయ గ్రంధాలు బహుస్వల్పంగా వున్నాయి. అందుచే ప్రజాసామాన్యానికి సులభంగా గ్రాహ్యమయ్యే పారిభాషిక పదాలుకూడ వాడుకలోలేవు. అనువాదకులకున్న యీ కష్టాన్ని వివరించుతూ సంపాదకులు పాఠకులు తమకుతోచిన సూచనలుచేస్తే రెండో కూర్పులో దిద్దుకుంటామని చెప్పుతున్నారు. మేధావులు అందుకు సాయపడాలని కోరారు. అనువాదకులు చేసిన యీ విజ్ఞప్తి ఫలించుతుందని ఆశించుతాము.

# అజంజాహి మిల్లు కార్మికుల సమ్మె నిలిపివేయబడింది

అజంజాహి మిల్లు కార్మికులు తమన్యాయమైన కోర్కెలకోసం ఆరు నెలలబట్టి పాటు బడుతూవున్నారు. దేశ పరిజలయెడల తమ కున్న బాధ్యతలను దృష్టియం దుంచుకొని, అధికోత్పత్తికై కృషిచేస్తూవచ్చారు. ఇందుకు విరుద్ధంగా మిల్లు యజమానులు కార్మికులను దెబ్బగొట్టుటకు వారిజీతాలు కోస్తూనవచ్చారు. ఈ సంవత్సరం మిల్లుకు అధికలాభాలు వచ్చి నందున, కార్మికులు తమకువచ్చిన తక్కువ జీతాలకు అదనంగా తమకు మూడు నెలల బోనసు యివ్వవలయునని కోరారు. యజమానులు అందులకంగీకరించకపోగా 2 నెలల బోనసునందు సహితము తగ్గింపుచేసి ఇచ్చారు.

దీనిపై కార్మికులు తమ న్యాయమైన కోర్కెలకొరకు, బోనసు సయితం నిరాకరించుతూ, జనవరి 30 వ తేదీన బోనసు చిట్టీలు మిల్లునందునవదలి సమ్మెచేశారు. 15 రోజులు సమ్మె జరిగిన తదుపరి అదే రెండు నెలల బోనసు యిస్తామనిచెప్పి, పనిపద్ధతి మారుస్తామనియు, కొంతమందిని పనిలోనుండి తొలగించుతామనియు మిల్లు యజమానులు ప్రకటించారు.

కార్మికులు ఈ పరిస్థితులందు తమసమ్మెను కాపాడుకోవటంకోసం జీతాలు అంగీకరించాలనియు, ఆటుతర్వాత తమ కోర్కెలు వచ్చే పర్యంతం సమ్మె సాగించాలనియు భూనుకున్నారు. హిందూ-ముస్లిం కార్మికుల ఐక్యత ముందు యజమానుల ఎత్తుగడలు నిరర్థకమయ్యాయి. కాని ప్రభుత్వం యజమానుల సహాయార్థం వచ్చింది. కార్మిక నాయకులు సమ్మచ్ ఎజవీ(అధ్యక్షులు,) ఎస్.రామనాథం (కార్యదర్శి,) సయ్యద్ ఇబ్రహిం(ఆర్గనైజరు) గార్లను వరంగల్ జిల్లా వదలి వెంటనే బయటికి వెళ్ళిపోవాలనియు, ఆరు నెలలవరకు ఏ కార్మికోద్యమంలోగాని పని చేయగూడదనియు, నిషేధంపెట్టారు. కాని దీనితో కార్మికులలో బలహీనత ఏర్పడలేదు. ఇందుకు విదర్శనంగా ఆరువందలమంది కార్మికులు తమ నాయకులపై ఈ విధమయిన నిర్బంధం తొలగించాలని కోరుతూ ఒక ప్రదర్శనంచేశారు.

కాని వీటినన్నిటిని ప్రభుత్వమూ, మిల్లు యజమానులూ పెడచెవిని పెట్టారు. 17వతేదీ ఉదయం ఖుందుమీరుని (వర్కింగుకమిటీ సభ్యుడు,) కార్మికులను పనిలోనికి వెళ్ళనివ్వటంలేదనే నెపంతో ఆరెస్టుచేశారు. అదే సాయంత్రం సూబేదారువద్దకు కార్మికులు 200 మంది వెళ్ళారు. సూబేదారు న్యాయం జరిగించుతానన్నాడు కాని దానిలోని ముఖ్య కార్మికుడు మాదగాని మల్లేశంను అరెస్టు చేశారు.

ఇన్ని నిర్బంధాలు వచ్చినప్పటికీ కార్మికులునిలువబడి తమ ఐక్యతను కాపాడుకొన్నారు. కాని ఇంతటితో పోలీసుదౌర్జన్యం ఆగలేదు. 20, 21, 22 తారీఖులలో పోలీసులు ఇండ్లలో జొరబడి లాఠీఛార్జీచేసి, కార్మికులను బలవంతంగా పనిలోనికి తీసుకెళ్ళారు. ప్రజల సామాన్యపౌరసత్వములు ఈవిధంగా నాశనం చేయబడ్డవి.

ఈవిధంగా వున్న పరిస్థితులయందు సమ్మె సాగించడం దుస్తరంగా తోచి, నిలిపివేయబడింది. కార్మికులు యీ పరిస్థితులయందు తమ యూనియన్‌ను, ఐక్యతను, కాపాడుకొనవలెను. మనకు ఎవరెంత అన్యాయం చేసినప్పటికి దేశంమీద అలిగి కూర్చోము. యే విధంగా యిదివరకు పనిలో వున్నప్పుడు, యెక్కువ శ్రమపడి దేశంకోసం యెక్కువ ఉత్పత్తి చేసేవారమో, అదేవిధంగా నేడు కూడా మన తోటిసోదరులకోసం, యుద్ధ అవసరాలకు, బట్టల అధికోత్పత్తిచెయ్యాలి. మనమంతా ఐక్యంగా నిలువబడి పనిలోనుండి తొలగించబడే కార్మికుల కోసం, మన హక్కులకోసం పోరాడుతూవుండాలి. ఇదే కార్మికులు నేడు అవలంబించాల్సిన పద్ధతి. హిందూ-ముస్లింలు ఐక్యంగా నిలువబడితే ఇకముందయినా మన హక్కులు సాధించుకోగల్గుతాము. యూనియనుమీద మిల్లు యజమానుల దౌర్జన్యాన్ని అరికట్టగల్గుతాం.

ఈవిధంగానే మన యూనియన్‌ను, ఐక్యతను, కాపాడగల్గుతాం కార్మికులు ఈసమ్మెలో చేసిన త్యాగం ఊరికెనేపోదు. మన యూనియనును చిరస్థాయిగా వుంచడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. కార్మికులు ఐక్యతతో ధైర్యంగా యూనియనువెనుక నిలబడాలి.

అజంజాహిమిల్లు యూనియన్ జిందాబాద్.
హిందూ-ముస్లింకార్మికులుఐక్యతగావుండాలి.
ఐక్యతయే కార్మికుల వజ్రాయుధం.

ఇట్లు,
అంజజాహిమిల్లు వర్కర్సు యూనియన్.

★

అజంజాహిమిల్లు కార్మికుల కోర్కెలు న్యాయమైనవనియు, సమ్మెకు మానేజ్మెంటే కారణమనియు, ప్రభుత్వం తక్షణం జోక్యం కలుగజేసుకొని కార్మికుల కోర్కెలు తీర్చి, కార్మికుల నాయకులపై ఉత్తరువులను రద్దు పరచవలెనని కోరుతూ, ఖమ్మం తాలూకా చిర్నోముల గ్రామకమిటీ (ఆంధ్ర మహాసభ). పాలేరు పట్టణకమిటీ, ఖమ్మంమెట్టు ఫ్యాక్టరీవర్కర్సు యూనియను తీర్మానాలు గావించాయి.

★ కార్మిక సమస్యలు

# పేపరుమిల్లు యజమానుల దొంగవ్యాపారాన్ని పట్టుకొన్నారు

ఆంధ్రలో పేపరు పరిశ్రమ రాజమండ్రి పేపరుమిల్లుద్వారా జరుగుతుంది. నెలకు 300 టన్నుల పేపరు ఉత్పత్తిచేయగలమిల్లులో 100 టన్నులుమాత్రమే ఇపుడు తయారౌతోంది. ప్రస్తుతం 600 మంది కార్మికులు మాత్రం పనిచేస్తున్నారు. కార్మికసంఘం వారు, మేనేజరు తాబేదార్లద్వారా సాగించు దొంగమార్కెటింగు విధానాన్ని నిరసించుచు, పరిశ్రమాభివృద్ధికి కృషిచేయుటకై కనీసపు కోర్కెలు తీర్చాలని మేనేజరును హెచ్చరించారు. తన విధానానికి అడ్డుతగులు యూనియన్ని విచ్ఛిన్నంచేయాలని మొదట్లో కార్యదర్శిని, వైస్‌ప్రెసిడెంటును, సహాయకార్యదర్శిని యజమాని తొలగించాడు. 1943 నవంబరులో దొంగమార్కెటువలన, ప్రభుత్వానికి తక్కువవుత్పత్తిచూపుటవలనబొగ్గుకోటా650 టన్నులనుండి 450 వరకు తగ్గింది. ఇదిమిషగా చూపించి 390 మందికార్మికులను తగ్గించి, 12 గంటల షిఫ్టుపనిసాగించాడు. పనిసాగనందున తిరిగికొందరిని చేర్చుకొని 8గంటల షిఫ్టుతో పని చేయిస్తున్నాడు. ఇప్పటికి 80 మంది కార్మికులు నిరుద్యోగులుగా వున్నారు.

పై అవకతవకలకు కారణమగు దొంగ మార్కెటింగును నిర్మూలన చేయాలని మిల్లు కార్మికసంఘం తీవ్రఅందోళన చేయ సాగింది. మొదట్లోవున్న మితవాదనాయకత్వం కార్మికుల మధ్యనిలచి పోరాడుటకు బదులు, 'ఎవరికివారే యమునాతీరే' అని వెనక్కు తప్పుకోవడంవలన మేనేజిమెంటు నిరంకుశత్వం సాగుతూవచ్చింది. తమ సంఘబలం ద్వారా కష్టాలు గట్టెక్కుతాయని అన్ని సెక్షన్లవారు సంఘంలో చేరుట మొదలుపెట్టారు. రాష్ట్ర కార్మికసంఘాల, పట్టణకార్మికసంఘాల తోడ్పాటువలన సంఘాన్ని గుర్తించారు కార్మికులు. జిల్లా, టవున్ ట్రేడ్‌యూనియన్ల ద్వారా జిల్లాకలెక్టరుకు మిల్లు మేనేజరుచేసే అన్యాయాలు, వ్యాపారం గురించి తెలియజేశారు.

ఎన్క్వయిరీ ఆఫీసరును నియమించి, మిల్లుయజమానిని విచారించాలని, మిల్లుకు కావలసిన బొగ్గును సప్లయిచేయాలని కోరారు. కలెక్టరు సంఘాన్ని గుర్తించి, బొగ్గు సప్లయికాగానే తగ్గించిన కార్మికులను పనిలో చేర్చుకోవాలని మేనేజరుకు ఆర్డర్ పంపాడు. యీ నెల్లో కొరతగావున్న 200 టన్నులబొగ్గు సప్లయి అయింది. కాని తీసివేసిన కార్మికులను చేర్చుకోలేదు.

యూనియన్ వత్తిడివలన యీనెల 21 వ తేది సివిల్ సప్లయి డిపార్టుమెంటు ఇన్‌స్పెక్టరు మిల్లులో ప్రవేశించి పేటర్పు, పేపరు మిషన్, ఫినిషింగు సెక్షన్లలోని ప్రొడక్షన్ రికార్డును పట్టుకున్నాడు.

అంతక్రితం 19 వ తారీఖునుండి ఊటలంక రేవున రెండుపడవలకు 40 టన్నుల పేపరు ఎక్కించి, 21 వ తేదీ సాయంకాలం 3 గంటలకే దాటిపోతుండగా మధ్యత్రోవలో ఇన్స్పెక్టరు ఆపుచేశాడు. తిరిగి 24 వ తారీఖున పేపరు గోడౌన్లలోనున్న పేపరును సోదాచేసి తాళాలు వేశాడు. ఈ నెల్లో ప్రభుత్వాని కిచ్చిన ప్రొడక్షన్ రిపోర్టులో తేడా వున్నట్లుకూడ తెలుస్తుంది.

ప్రభుత్వం యీ విషయంలో పూర్తిగా కలగచేసుకొని యీ క్రింది కోర్కెలను తక్షణం తీర్చాలి:

(1) 10 మంది నిపుణతగల సూపర్‌వైజింగు స్టాపుతో కలిపి, తొలగించిన 80 మంది కార్మికులను చేర్చుకోవాలి.

(2) తొలగించిన కార్యనిర్వాహక వర్గ సభ్యులను తిరిగి చేర్చుకోవాలి.

(3) చీటికి మాటికి కార్మికులను తొలగించు పద్ధతి మాన్పించాలి.

(4) మిల్లుతిరగని రోజులకు బత్యాడా యివ్వాలి.

(5) కరువుభత్తెం అందరికి సమానంగా యివ్వాలి. కరువుభత్తెంలో నాగాకోతపద్ధతి మానాలి.

(6) ఎన్క్వయిరీకేటరుని నియమించి మేనేజిమెంటును ఎంక్వైరీ చేయించాలి.

(7) నిరంతరము మిల్లు తిరిగేలాగు చెయ్యాలి. మిల్లుకుకావల్సినంత బొగ్గుసప్లయి చేయించి ఉత్పత్తిని అభివృద్ధి చేయించాలి.

# రాకపోకల నభివృద్ధి పరచుటకు రైల్వేకార్మికుల కృషి

— మల్లిపెద్ది రామకృష్ణ

రైల్వేకార్మికులు ట్రాన్సుపోర్టును అభివృద్ధిచేయుటకు కంకణంకట్టారు. దేశరక్షణను బలపరచుటద్వారానే తమ హక్కులు నెరవేర్తాయనీ, స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్ముతున్నారు. అందువల్ల రాకపోకలకు అడ్డంకిగానున్న వానిని తొలగించుటకు ఐకమత్యంతో కృషిచేస్తూ అధికారులను వొత్తిడి చేస్తున్నారు. బెజవాడలోని ఎలెక్ట్రిక్ క్రేన్ బాగు చేయవలసిందిగా బొగ్గుకూలీలు ఎప్పటినుండో ఆందోళన చేస్తున్నారు. క్రేన్‌ను వుపయోగించుటవల్ల ఇంజన్లు ఆలస్యం గాకుండాను, బొగ్గును ముక్కలుగా కొట్టివేయుటకు, బొగ్గు పెండర్లలో వేయటం సులభంగాను, జరుగుతుంది. తక్కువ పనివారితో, క్రేన్ లేకుండా బొగ్గును వేయవలని వచ్చుటచేత అనేక బండ్లు ఈమధ్య ఆలస్యమౌతూ వచ్చాయి. ఇలాగే దీపాలులేకుండా బొగ్గును ఇంజన్లలో వేయవలని వచ్చుటచేత చీకట్లో తడుముకోవలసి వచ్చింది. దీనివల్ల తట్టలతో క్రిందపడి దెబ్బలు తగులుతాయి. దీనిని గుర్తించి బొగ్గు కూలీలు ఐకమత్యం సాధించి, రాకపోకలకు అడ్డంకులనుపోగొట్టుతూ దేశభక్తికలిగి దేశరక్షణకు తోడ్పడుతున్నారు.

ఈ రోజుల్లో బొగ్గుయొక్క ప్రాధాన్యమెంతోఉంది. ఉత్పత్తిఔతున్న బొగ్గునైనా వృధాచేయరాదని కార్మికులు పట్టుపట్టారు. బొగ్గు లేదనేనెపంతో అనేక ఫ్యాక్టరీలు, అనేక ప్యాసింజరుబండ్లు రద్దుచేస్తున్నారు. ఇనా బొగ్గును వృధాచేయకుండా రైల్వేలో ఈ లోపాలను సరిదిద్దదలచారు కార్మికులు. తెనాలిలో షంటింగ్ యింజను యార్డులో రాత్రి 10 గం॥ నుండి 4 గం॥వరకు షంటి గ్ చేస్తుంది. తిరిగి ఇదే యింజను మరునాడు మధ్యాహ్నం 1 గంటకు 339 గా బండికిపోతుంది. అంటే 9 గం॥ విశ్రాంతి ఉంటుంది. కాని ఈమధ్యకాలంలో బొగ్గును ఆర్పివేసి, తిరిగి లైట్ అప్ ఆయిలుతో వెలిగించాల్సివుంది. దీనివల్ల 6 గంటలు బొగ్గు వృధాగాకాలకుండా పోతుంది. ఈ విధానం అవలంబించి ఉండవలసింది. కాని ఆచరణలో 9 గంటలు బొగ్గు కాల్తూవుంటుంది. అలాగాకుండా బొగ్గును వృధాచేయరాదనే కారణంతో కార్మికులు నిప్పుతో బొగ్గును 9 గంటలసేపు ఉంచరాదని అధికారులు తగు శ్రద్ధవహించాలని ఒత్తిడి చేస్తున్నారు.

ఇంజన్లు శుభ్రంగాతుడుచుటకు, తద్వారాబండ్లు చెడిపోకుండా ఉంచేనిమిత్తం, రాత్రులందు దీపాలకు రైల్వేవారు అనేక విధాలైన నూనె నిస్తారు. కాని ఈనూనె స్వలాభపరులచేతుల నుండి కార్మికులకు చేరటంలేదు. దీనివల్ల దొంగతనం అభివృద్ధగుటయేగాక, రాకపోకలకు ఎంతో ఆటంకంగా ఉంటోంది. దీనిని గుర్తించి ఇటువంటి స్వలాభపరుల దురాశలను పటాపంచలుచేస్తూ నూనెను సద్వినియోగ పరచునట్లు (మిగతా 9 వ పేజీలో)



★ మన రాజకీయాలు

# ఇండియాప్రభుత్వ నూతనబడ్జెటు

## కాఫీ, టీ, పోకచెక్కలపైన పౌను 1కి 2అణాలపన్ను-సూపర్‌టాక్స్, అధికలాభాలపన్ను హెచ్చుదల - వ్యవసాయేతర ఆస్థిపై వారసత్వపు పన్ను సూచన

ఇండియా ప్రభుత్వ ఆర్థికసభ్యుడు సర్. రైస్‌మన్ కేంద్రశాసనసభలో 1944-45 సంవత్సరపు బడ్జెటును ప్రవేశపెట్టాడు. కొత్తగా అతను సూచించిన పన్నులనుంచి వచ్చే ఆదాయం కలుపుకొన్నా, ముందు సంవత్సరంలో 54 కోట్ల 71 లక్షలరూపాయల లోటువుంటుంది. లేనిచో, 78 కోట్ల 21 లక్షలు లోటువచ్చేది. అని ఆర్థికసభ్యుడు తన ఉపన్యాసంలో తెలియజేశాడు.

కొత్తబడ్జెటులో టీ, కాఫీ, వక్కలమీద పౌను 1కి 2 అణాలవంతున ఎక్సైజుపన్ను విధించబడుతుంది. వీటిద్వారా 4 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయబడింది.

పొగాకుపై ఉన్న ఎక్సైజుపన్ను హెచ్చు చేయబడింది. దీనివల్ల 10 కోట్ల రూపాయలు ఆదాయం హెచ్చుతుందని అంచనా వేయబడింది.

యుద్ధానంతరం రాష్ట్రప్రభుత్వాల ఆర్థిక స్థితిని బలపరచడానికి వ్యవసాయేతర ఆస్తులపై వారసత్వపు పన్ను విధించబడుతుందని ఆర్థికసభ్యుడు సూచించాడు. ఇందుకొరకు ప్రత్యేకంగా బిల్లు తెస్తానని తెలియజేశాడు.

ఇంతవరకు సంవత్సరానికి రు. 1500/- ఆదాయాలపైన ఆదాయపుపన్ను వేయబడుతూంది. కొత్తబడ్జెటు సూచనల ప్రకారం, 2000/- రూపాయలకు మించిన ఆదాయాలపైనమాత్రమే పన్ను వేయబడుతుంది. 10వేలు 15 వేలకుమధ్యవున్న ఆదాయాలపై సర్‌ఛార్జీ 16 నుండి 18 పైసాలకు పెంచబడింది. అనగా ఆదాయపుపన్ను 24 పైసలుగాక సర్‌ఛార్జీ 18 పైసలుంటుంది. 15 వేలకు మించిన ఆదాయాలపై సర్‌ఛార్జీ 4 పైసలు హెచ్చు చేయబడింది. అనగా 30 పైసలు ఆదాయపు పన్నుగాక, సర్‌చార్జీ 24 పైసలు యిచ్చుకోవాలని వస్తుంది.

ఎగుమతి, దిగుమతి (కస్టమ్సు) పన్నులపై వేయబడిన సర్‌చార్జీ, ఇదివరకువలెనే నూటికి 20 చొప్పున వుంటుంది. పొగాకు, సారాయిలపైన కస్టమ్సు సర్‌ఛార్జీ నూటికి 50 వంతులు పెంచబడింది.

35 వేలు—2 లక్షల మధ్య ఆదాయాలపైన సూపర్‌టాక్సును, సర్‌ఛార్జీని, అర్థణాచొప్పున హెచ్చించారు.

అదనపు లాభాలపన్ను యిదివరకు మాదిరిగానే నూటికి 66⅔ వంతులు వుంటుంది. ఇదివరకు పన్నులో ఐదవభాగం అదనంగా డిపాజిట్ చేయవలని వుండేది. కొత్త సూచనల ప్రకారం 19/64 వంతు తప్పనిసరిగా డిపాజిటు చేయవలసివుంటుంది.

### రైస్‌మన్ ఉపన్యాసం

వక్కలు, కాఫీ, టీలపై పన్నులను సమర్థించుతూ రైస్‌మన్ అవి పొగాకువలెనే జీవితావసరాలు కానందున, వాటిపై ఎక్సైజు పన్ను విధించ వచ్చునని చెప్పాడు. కాని, పరోక్షంగా విధింపబడే పన్నులను ప్రజాసామాన్యమే భరించవలసివస్తుంది. వస్తువుల ఖరీదు పెరుగుతుంది. "త్రాగేవాడే భరించుతాడు తాళ్ళపన్ను" అనే సామెత ప్రత్యక్షంగా అమలుజరుగుతుంది. ఆదాయాలపైన వేసే నూటి పన్నులద్వారా (డైరెక్టు టాక్సుల ద్వారా) బడ్జెటు లోటు పూర్తిచేసికోవాలి. ఎక్సైజు పన్నులు ప్రజాహితమైనవికావు. అందులోనూ సామాన్య ప్రజలు వాడే కాఫీ, టీలపై పన్ను విధించడం మరీ అన్యాయం.

### ఇన్‌ఫ్లేషన్ విషయం

ఇన్‌ఫ్లేషన్ విషయం మాటాడుతూ రైస్‌మన్ యిలా చెప్పుకొన్నాడు: "ప్రతిదేశంలోను ముఖ్యమైన సమస్య ఒకటిగానే వుంటుంది. యుద్ధంకోసం సామగ్రిని, మనుష్యులను సమీకరించడానికి ప్రభుత్వం విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టవలసి వస్తుంది. ఈ డబ్బు తగినంత సక్రమంగా ప్రభుత్వం చేతిలోకి తిరిగి రాకపోతే చిక్కువస్తుంది. ఇదివరకే తగ్గిపోయిన ప్రజోపయోగానికి కావలసిన వస్తువుల కొరకు ఒత్తిడి మరింత హెచ్చుతుంద"న్నాడు. ఇందుచే వస్తువులఖరీదులు విపరీతంగా పెరుగుతాయి. వీటిని అదుపులో వుంచడానికి ధరల కంట్రోలు, రేషనింగు అమలు జరపా లన్నాడు. ఇందుకొరకు ఇండియా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గురించి రైస్‌మన్ గొప్పగా చెప్పుకున్నాడు. కాని వాస్తవమేమిటి? ఇంతవరకు దాదాపు అన్నివస్తువులవిషయంలోనూ ప్రభుత్వ ధరల కంట్రోలు కాగితంపై నామమాత్రం గానే వుండిపోయింది. కంట్రోలుపెట్టిన వస్తువల్లా మార్కెటులోనుంచి అంతర్ధానమయి దొంగ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతోంది. రేషనింగు ద్వారా పంపకం, కిరోసిన్‌వంటి కొన్ని వస్తువులకుతప్ప యింతవరకు అసలేఅమలు జరుగుటలేదు.

### సుడిగుండం

"యుద్ధానికి ఖర్చుపెట్టే డబ్బునంతను మార్కెటునుంచి ప్రభుత్వం తిరిగి తనచేతిలోకి తెచ్చుకోలేక పోతూంది" అని ఆర్థికసభ్యుడు వాపోయాడు. ప్రజల ఉపయోగం నిమిత్తం ఉత్పత్తిని హెచ్చుచేయనంతకాలం, నూతన పరిశ్రమలను ప్రోత్సహించ నంతకాలం, యీ సుడిగుండం యిలాగేవుంటుంది. పెట్టుబడిని నూతన పరిశ్రమలలో వినియోగించి లాభం పొందడానికి తగినన్ని అవకాశాలు, ప్రోత్సాహంలేదు. అందుచే పెట్టుబడిదారులుధనాన్ని, సరుకును నిల్వజేసి, దొంగమార్కెటును సృష్టించుతున్నారు.

ప్రభుత్వం నిర్బంధంగా రైతులచే యుద్ధ బాండులను కొనిపించుటద్వారా ఇన్‌ఫ్లేషన్ తగ్గించాలని ప్రయత్నించుతూంది. ఈ నిర్బంధం వల్ల అపనమ్మకం మరింత హెచ్చుతుందేగాని, ఇన్‌ఫ్లేషన్ తగ్గదు. ప్రజలలో యుద్ధ బాండులను కొనడం దేశభక్తి అనే భావం కలగనిదే ఈవిధంగా ఇన్‌ఫ్లేషన్ తగ్గించడం సాధ్యం కానేకాదు.

ప్రభుత్వం చేసే యీ ప్రయత్నాలన్నిటిలోను ఒక ముఖ్యలోపంవుంది. రాజకీయ సమస్యను పరిష్కరించకుండా అడ్డుదారి త్రొక్కాలని ప్రయత్నించుతూంది. త్రిశంకు స్వర్గం ఎలా మిథ్యో అలాగే ప్రభుత్వ శ్రమలు కూడా పగటికలలు. ధరలకంట్రోలు, రేషనింగ్ అమలు జరగడానికి, యుద్ధబుణాల ద్వారా, ఉత్పత్తిని హెచ్చుచేయడంద్వారా, ఇన్‌ఫ్లేషన్ తగ్గించడానికి భారతప్రజల విశ్వాసం సంపాదించాలి. ముఖ్యప్రజాపార్టీలైన లీగ్ - కాంగ్రెసు నాయకులతోకూడిన జాతీయప్రభుత్వానికి అధికారం అప్పగించినపుడే అట్టి ప్రజావిశ్వాసం ఏర్పడుతుంది. రాజకీయసమస్యనుపరిష్కరించకుండా భారత దేశ ఆర్థికస్థితిని పరిష్కరించగలమనుకోడం వట్టికల్ల.

— మద్దూరి చంద్రశేఖరరావు

# ఆంధ్రపత్రికావిలేఖరి ★ ★ అవకతవకవ్రాతలు

## ఆహ్వాన సంఘాధ్యక్షుని సమాధానం

"6 వ తేదీ 'ఆంధ్రపత్రిక'లో "అఖిల భారత రైతుమహాసభను యే నిమిషమైనా ఆపివేయవచ్చు" అనే శీర్షిక క్రింద స్వకీయవిలేఖరి పంపినవార్త సరియైనదిగాదు. ప్రైవేటుగా మాట్లాడిన విషయాలనుగూర్చి పత్రికాముఖాన వెల్లడిచేయడం యే పత్రికా విలేఖరుల సాంప్రదాయంగాదు. అయినప్పటికిని 'ఆంధ్రపత్రిక' విలేఖరి పత్రికా సాంప్రదాయానికి విరుద్ధంగా, మాకు-స్థానికోద్యోగులకు జరిగిన సంభాషణలగూర్చి వున్నవీ, లేనివీకలిపి పంపినవార్త ఆంధ్రపత్రికలో ప్రచురించబడినందువలన నిజపరిస్థితులగూర్చి మేము ప్రకటన చేయాల్సి వచ్చింది.

### అసలు విషయాలు యివి:

5-3-44 వ తేదీ ఉదయం జిల్లా పోలీసు సూపరింటెండెంటు, డిప్యూటీ సూపరింటెండెంటు, సర్కిల్ ఇన్‌స్పెక్టరు, మునిసిపల్ కమీషనరు, హెల్తుఆఫీసరు మహాసభ జరిగే ప్రదేశానికివచ్చారు. మహాసభనుగూర్చి అనేక విషయాలు మాట్లాడినమీదట, బెజవాడలో ఒకటి రెండు ప్రదేశాలలో కనపడిన అంటు వ్యాధులను గూర్చి జిల్లా సూపరింటెండెంటు మాట్లాడారు. బెజవాడ అంతటకూ అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం వచ్చేటట్లయిన మహాసభను జరపడం మంచిదిగాదనియు, ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో సభను ఆపు చేయాల్సివస్తుందని చెప్పాడు. మేము దానికి సమాధానంగా అలాంటి ప్రమాదం బెజవాడలో యేమీ యిప్పుడులేదనియు, ఆ సందర్భంలో సభను ఆపుచేయాల్సిన అవసరమేమీలేదనీ చెప్పాము. అదేవిధంగా మహాసభకువచ్చే వాలంటీర్లు కర్రలు పుచ్చుకోరాదని జిల్లా సూపరింటెండెంటు మాతో చెప్పినప్పుడు, ప్రజలను సర్దడానికి, మహాసభను జయప్రదంగాసాగించడానికి, వాలంటీర్లకు కర్రలు యెలాఅవసరమో చెప్పాము.

బెజవాడలో ఈపదిరోజుల లోపల అంటు వ్యాధులు ప్రమాదకరంగా వ్యాపించే ప్రమాదమేమాత్రంలేదు. అందుచేత మహాసభను అపుచేయడమనే ప్రశ్నేరాదు; మహాసభతప్పకుండా జరుగుతుంది.

దేశరక్షణ కొరకు, అధికాహారోత్పత్తి కొరకు, రైతుసంఘాలు కృషిచేస్తుండడం వలన మహాసభను ప్రభుత్వం నిషేధించజాలకపోయినా, కొందరు స్థానిక ప్రభుత్వోద్యోగులనుండి కొన్ని అడ్డంకులు వస్తూవున్నమాట వాస్తవమైనా, వాటివి వున్నవీ, లేనివీ పత్రికల కెక్కించి, ప్రజల్లో గందరగోళం కలుగజేయడం ఆంధ్రపత్రిక విలేఖరికి యేమాత్రం తగదు.

ఆహ్వానసంఘం మహాసభ ఏర్పాట్లన్నిటిని దాదాపు పూర్తిచేసింది. ముఖ్యంగా మహాసభకు వచ్చే ప్రజల ఆరోగ్యం కాపాడడానికి అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకొంటోంది. ప్రత్యేకంగా 2000 పాయిఖానాదొడ్లు, 100 మరుగుదొడ్లు కట్టించింది. 4 మంచినీళ్ళ టాంకులు కట్టించబడ్డాయి. మంచినీళ్ళు క్లోరినేట్ (పరిశుభ్రపర్చడం) చేయడానికి తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రత్యేక హాస్పిటల్ ఒకటి నిర్మించబడింది. ఎల్లప్పుడు 5 గురు డాక్టర్లు సేవచేస్తుంటారు.

ఆహ్వానసంఘం చేసిన పైయేర్పాట్లన్నీ జయప్రదం అవ్వాలంటే ప్రజలు పూర్తిసహకారం చెయ్యాలి. సభకొచ్చే ప్రజలెవ్వరూ కాలువనీరు త్రాగరాదు; వాలంటీర్లు యిస్తుండే మంచినీటినే త్రాగాలి; ఏర్పరచిన పాయిఖానా దొడ్లలోనే బైటికి పోవాలి; మరుగుదొడ్లలోనే మూత్రం వదలాలి. పైవిధంగా ప్రవర్తించి, మహాసభను జయప్రదంగా సాగించి రైతుసంఘాల నిర్మాణశక్తిని, క్రమశిక్షణను, ప్రదర్శించాలని రైతులందరినికోరుచున్నాము"

# ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం ఆఫీసు అడ్రసు

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం 1943 కార్యవర్గం ఎన్నికలు జరిగినప్పటినుండి ఆఫీసు బెజవాడ గవర్నరుపేటలోని కాట్రగడ్డవారి మేడలో వుంటూ వున్నది. యుద్ధానికిపూర్వం 3 సంవత్సరాలుకూడా ఆ మేడలోనే వుంటూ వచ్చింది. కాని పోటీగా అదేపేరుతో ఇతరులు సంఘాన్ని పెట్టినందున, ఉత్తరప్రత్యుత్తరాలు జరుపువారికి కొంత యిబ్బంది కలగవచ్చును. అట్టిదిలేకుండా ఉండుటకుగాను ఆఫీసుతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపువారు, తాము వ్రాయు ఉత్తరాలు, మనియార్డర్లు వగయిరాపై అధ్యక్షులు కడియాల గోపాలరావుగారి పేరుగాని, ప్రధానకార్యదర్శి నండూరి ప్రసాదరావుగారి పేరుగాని వ్రాస్తూ, గవర్నరుపేట, బెజవాడ అను అడ్రసుకు వ్రాయగోర్తాను.

టెలిగ్రాం అడ్రసు— "Ryotusangham Bezwada" అని యివ్వాలి.

నండూరి ప్రసాదరావు,
ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం.

# కాశేశ్వరరావుగారి స్టేటుమెంటుకు జవాబు

— పుచ్చలపల్లి సుందరయ్య

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చర్చించడానికి, ముఖ్యంగా ఆంధ్ర దేశ పరిస్థితులు తెలుసుకోడానికి, కామ్రేడ్ పి. సి. జోషి ఆంధ్ర కాంగ్రెసు నాయకులను కలుసుకోవాలనే కోరిక వెలిబుచ్చాను. దానిమీద ఆంధ్ర దేశంలో నేడు బయటవున్న కొంతమంది కాంగ్రెసు నాయకులకు ఆహ్వానాలు పంపాను. దానికి శ్రీ కాశేశ్వరరావుగారు పంపినజవాబు 8—3—44 వ తేదీ ఆంధ్రపత్రికలో ప్రకటించబడింది. వ్యక్తిగత సంభాషణలకోసం పిలిచినదే అవకాశంగా తీసుకొని, శ్రీ కాశేశ్వరరావుగారు పత్రికలలో కమ్యూనిస్టులను "బ్రిటిషు ప్రభుత్వానికి మద్దతునిచ్చే వారి"నిగ తిట్టడంలో వారి వ్యక్తిగత అక్కసు వెడలగ్రక్కారు.

నేను ఆంధ్రలో కమ్యూనిస్టు పార్టీలో ఉన్న వారిలో నూటికి 75 మంది, 1930 నుండి కాంగ్రెసులో పనిచేస్తున్నవారే నని కాశేశ్వరరావుగారు గుర్తించాలి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, సర్వత్యాగాలకు సిద్ధమయ్యే దేశభక్తులలో కమ్యూనిస్టులు కూడ అగ్రగాములనే విషయం చరిత్రే రుజువుచేస్తూఉంది. ప్రభుత్వం 1942 ఆగస్టు 9 వ తేదీన కాంగ్రెసు నాయకులను అరెస్టు చేసినపుడు, దానినిఖండిస్తూ సభలుజేసినసందర్భంలోఆంధ్రలోనే 70 మంది కమ్యూనిస్టులను ప్రభుత్వం అరెస్టుచేసింది. ప్రభుత్వ నిర్బంధ విధానం, కమ్యూనిస్టులపై సాగుతూనే ఉంది. ఆగస్టు ఘటనలతర్వాత 600 మంది కమ్యూనిస్టులను అరెస్టుచేయడం, కయ్యూరు కామ్రేడ్సును ఉరితీయడం, నేటికి 100 మంది యావజ్జీవ శిక్షను అనుభవిస్తూ ఉండడం, ఒక పర్యాయం జ్ఞాపకముంచుకొంటే, కమ్యూనిస్టులు బ్రిటిషు ప్రభుత్వానికి మద్దతుచేస్తున్నారనే తప్పుడు ప్రచారపుగుట్టు బయటపడుతుంది.

కాంగ్రెసు నాయకులు జైళ్ళలోఉన్న ఈ రోజులలో ప్రజాసమస్యలను పరిష్కరించడానికి, దేశరక్షణకు, కమ్యూనిస్టులు పనిచేస్తూవచ్చారు. ఈ రెండూ కాంగ్రెసు నాయకులవిడుదలవల్ల, కాంగ్రెసు-లీగు ఐక్యతవల్ల, జాతీయ ప్రభుత్వం ఏర్పడ్డంవల్ల, పూర్తిగ సాధ్యమవుతుందని కమ్యూనిస్టులకు తెలుసు. కాబట్టే కమ్యూనిస్టులు తమ కార్యక్రమంలో కాంగ్రెసు నాయకుల విడుదలకోసం, జాతుల స్వయం నిర్ణయ సూత్రాన్ననుసరించి కాంగ్రెసు - లీగ్ ఐక్యతకోసం, నిరంతరం ఆందోళన చేస్తూఉన్నారు. కాంగ్రెసు నాయకుల విడుదల సమస్య, ఒక్కకాశేశ్వరరావుగారికి సంబంధించినదేకాదు. కాంగ్రెసు నాయకుల విడుదల సమస్య ప్రజలందరి సమస్య. దేశస్వాతంత్ర్యంకోరే ప్రతి దేశాభిమాని సమస్య. ప్రజలకు తిండి పెట్టాలి, దేశంలో కరువు కాటకాలు పోవాలనుకొనే ప్రతిప్రజాసేవకునిసమస్య. దేశరక్షణను, జయప్రదంగా కొనసాగించాలనికోరేప్రతి దేశభక్తుని సమస్య. కాంగ్రెసు-లీగు ఐక్యతనుకోరే ప్రతివ్యక్తి యొక్క సమస్య. కాంగ్రెసు నాయకుల విడుదలకోసం ఒకరుప్రాధేయ పడవలసిన అవసరంలేదు. కాంగ్రెసు నాయకులు దేశప్రజలందరిసొత్తు. వారిని విడిపించు కోవడం దేశంలోని ప్రతివ్యక్తి కర్తవ్యం. అందుచే కాశేశ్వరరావుగారు "నాయకుల విడుదల కోసం కాంగ్రెసు కమ్యూనిస్టుల సహాయం కొరకు ప్రాధేయపడలేదని" ఎత్తిపొడిచి ఆక్షేపించవలసిన అవసరంలేదు.

దేశరక్షణకు పనిచేయుట బ్రిటిషు ప్రభుత్వానికి మద్దతు చేయడమను కోవడం కాశేశ్వరరావుగారుతప్ప మరేకాంగ్రెసునాయకుడు అనజాలడు. దేశరక్షణకు, జపాను జర్మనుల ఓటమికి, మిత్రమండలి విజయాన్నికోరుతూ కాంగ్రెసుచేసిన తీర్మానమే, దేశరక్షణ ప్రతి దేశభక్తుని కర్తవ్యంగా చేసింది.

కమ్యూనిస్టులకు ప్రత్యర్థులైన జాతీయ విద్యార్థి, యువజన సంఘాలను నిషేధించి, రంగా రైతుసంఘాలకు సభాస్వాతంత్ర్యం నిరాకరించి, కమ్యూనిస్టులకు ఏదో ప్రత్యేక అవకాశం ప్రభుత్వ మిచ్చిందని కాశేశ్వరరావుగారు ఆరోపిస్తున్నారు. జాతీయవిద్యార్థి, యువజనసంఘాల నాయకత్వంలో కొందరు జపాను అనుకూలప్రచారం చేయడం, విధ్వంసక చర్యలను ప్రోత్సహించడంవల్లనే, ప్రభుత్వానికి ఆ సంఘాలను నిషేధించడానికి అవకాశం కల్గింది. ఆ సంఘాలలోని వేలకొలది దేశభక్తులైన యువకులను, విద్యార్థులను ఈ జపాను అనుకూలుర ప్రభావంలోకిపోకుండ చేయడానికి మార్గం ఆ సంఘాలను నిషేధించడంకాదు. కాంగ్రెసునాయకులను విడుదల చేసి దేశంలో పూర్తి పౌరసత్వహక్కులు నెలకొల్పడమే మార్గమని కమ్యూనిస్టులం ఆ నిషేధాన్ని ఖండించాం.

ఇక రంగా రైతుసంఘాలకు వస్తాం. వీనికి అన్ని జిల్లాలలోను సభలు పెట్టుకోనిస్తున్నారు. అఖిలభారత కిసాను కాన్ఫరెన్సును విచ్ఛిన్నం గావించడానికి రంగా ముఠా ఆ రోజులలోనే, బెజవాడలోనే అఖిలకిసాన మీటింగు పెట్టుకోడానికి అనుమతి కోరితే, పై ప్రభుత్వోద్యోగులు అవరకే అఖిలభారత కిసాన్ సభకు అనుమతి ఇచ్చారు. కాబట్టి నిరాకరించారు. వారి సభను జరగనిస్తే ప్రజలనుండి రంగా ముఠా ఎంత దూరమయ్యిందో ప్రజలే రుజువుచేసేవారు.

ఈ రోజు దేశంలో పౌరసత్వహక్కులను కాపాడుకోడానికి, వానిని పెంపొందించుకోడానికీ, దేశస్వాతంత్ర్య సంపాదనకు మార్గం దేశరక్షణకోసం పనిచేయడమే. దేశరక్షణ కోసం, అధికాహారోత్పత్తికోసం పనిచేస్తూ ఉన్న అ. భా. కిసానుసభ సమావేశాన్ని ప్రభుత్వం నిషేధించజాలక పోయింది. ఐనా దానికికూడ ఎన్ని అడ్డంకులు పెట్టుతోందో, సభను నిషేధించడానికి ఎన్ని కుంటికారణాలను వెదుకుతూందో, ప్రజలకు తెలిసిందే. పరాయిప్రభుత్వం ప్రజల పౌరసత్వహక్కులను కుంటుపడజేస్తున్నప్పుడు, కమ్యూనిస్టులకేవో ప్రత్యేక అవకాశా లిస్తుందని వాపోవడంలో అర్థంలేదు.

ప్రజలను ఎదుర్కొంటూ ఉన్న సమస్యలనుగూర్చి చర్చించడానికి ఆహ్వానించినపుడు ఈలాంటి పత్రికా ప్రకటనచేసి అయ్యదేవర కాశేశ్వరరావుగారు ఇప్పటికైనా తన నిజరంగులతో బయటపడడం సంతోషించతగ్గదే.

# చిత్రప్రదర్శనశాలలో—

మీరు మహాసభకు తప్పక వస్తున్నారు గదూ? అయితే మీరు చూడబోయే ప్రదర్శనశాల లెలా వుంటాయనా మీ ఆలోచన. ఆలోచన ఎందుకు? రండి. కొంచెంసేపు నా కలం వెంబడి పడి రండి.

ఏమిటి రోడ్డుమీద నిలబడి చూస్తున్నారు? అబ్బా ఏమి సింహద్వారం - ఇంత సుత్తీ కొడవలి ఎక్కడా చూడలేదనా? మన రైతు సంఘ బలానికి తగినట్లు ఉందికాదూ. ఇంకా సింహద్వారం వద్దనేనా? రండి. అదిగో - తాడిచెట్లుపైన-కొండలపైన రెపరెపలాడే ఎర్రజెండాలు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి.

అదే ప్రదర్శనశాల. మొదట సోవియట్ చిత్రాలు చూద్దురుగానిరండి. బొంబాయిలోని సోవియటు మిత్రమండలి సమకూర్చిందీ చిత్రాల్ని.

ప్రశాంతంగా ఉన్న సోవియటు భూమిపై అర్ధరాత్రి దొంగచాటుగా దెబ్బతీశాడుహిట్లరు. సోవియటు ప్రజలరుగో ఆయుధాలుచేపట్టారు. హిట్లరు ముఠారాక్షసుల్ని అందరినీ నాశనం చేసేదాక ఆ ఆయుధాలను దింపరు.

నిలబడకండి. మీవెనకవాళ్ళు తొందర పడుతున్నారు. ఏమిటది? బోల్షివిక్ విప్లవం నడిపి, కార్మిక కర్షక రాజ్యం నిర్మించిన యుగపురుషుని - లెనిన్ - దేహం ఇంకా ఈ స్థలంలో వుంది. రసాయనిక పదార్థాల ద్వారా ఆదేహం చెడిపోకుండా కాపాడబడుతోంది. రోజూ వేలకొలది ప్రజలు దర్శించుతారీ భవనాన్ని.

ఆ, ఇతడే లెనిన్ తర్వాత....లెనిన్, స్టాలిన్, కాలినిన్‌ల చిత్రాలు. ఇంకాకొంచెం ముందుకు పదండి - ఇదేసోవియటు భూగోళపటం. కూలీ రైతురాజ్యం ఏర్పడి, నిరుద్యోగం, దారిద్ర్యం పటాపంచలైపోయిన ఈదేశం ఎంత విశాలమైందో చూశారా? ఇది ప్రపంచంలో ఆరవభాగం. నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలాపనిచేస్తోందో ఆపైచిత్రాలలో చూడండి.

ఇక ఆభాగమంతా పరిశ్రమలకు సంబంధించింది. ఎంతో వెనుకబడివున్న దేశాన్ని పారిశ్రామిక దేశంగా మార్చారు. మాతృదేశంకోసం సోషలిస్టు పోటీతో అధికోత్పత్తి ఉద్యమాన్ని సృష్టించిన 'స్టకనావ్'నుచూశారా? స్టకనావ్‌లాంటి వీరులే ఇంకా ఎందరో ఉన్నారు చూడండి.

వ్యవసాయ చిత్రాలవిగో చూడండి. చిన్న భూములలో సోవియటు రైతులు పనిచేయడం పోయింది. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు వెలిశాయి. అదిగో ఆమెసమిష్టి వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే ఆవిడే. మీరు ఇప్పుడున్నే కొయ్యనాగళ్ల సోవియట్లో ఉండవు. మీలాగాకొడవళ్లతో వరిపంట కొయ్యనక్కర్లేదు. అక్కడ అన్నీయంత్రాలే. ఇదిగో ఇక్కడ ఒక మెషిన్ అండ్ ట్రాక్టర్ స్టేషన్ వుంది. ఈ స్టేషన్లే వ్యవసాయక్షేత్రాలకు సహాయకారిగా వుంటాయి. సోవియటులో 5980 స్టేషన్లు ఇలాంటివి ఉన్నాయి.

సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో నివసించే కుటుంబాల దినచర్య చూడండి. ఇపుడు మగవాళ్లు యుద్ధానికివెళితే, వారిస్థానే రైతు స్త్రీలు ఎలా పురుషులస్థానం ఆక్రమించారో చూడండి.

కొంచెం త్వరత్వరగా పదండి. అదిగో సోవియటుదేశంలో విజ్ఞానాన్ని ఉన్నతస్థాయికి గొంపోయిన సోవియటు సైంటిస్టులు. ఆ తర్వాత....ఆరోగ్యం, ఆటపాటలు, విద్య, సోవియటు పట్టణాలు.

ఇదీ సోవియటు జీవితం. హాయిగా, సుఖంగా బ్రతుకుతున్న తమదేశంపై నాజీ రాక్షసులుపడి, తమ పొలాలను, తమ కుటుంబాలను నాశనం చేస్తుంటే ఊరుకుంటారా? అదుగో చాటుమాటు యుద్ధాలుచేసే "గెరిల్లాలు." వీరు సోవియటుభూమిని ఎలా కాపాడుకొంటున్నారో చూడండి.

బెంగాల్, ఒరిస్సా, రాయలసీమ, మలబారులలో క్షామం వ్యాపించింది. బెంగాల్‌లో క్షామం లక్షలకొలది ప్రాణాలుతీసింది. అయితే ఈ క్షామం దైవికం ఏమీకాదు. మానవకల్పితమే. ఈక్షామాన్ని తప్పించడానికి మార్గం ఉందా? ఉంది. తిండిదొంగల చేతులలోకి ధాన్యంపోనీయకండి, కంట్రోల్ - రేషనింగ్ అమలుపరచాలి. ఆదంతా బాగానేవుంది. తాత్కాలికంగా సహాయం ఎలాచేస్తున్నారు ఆ కరువు బాధితులకు - అని మీ ప్రశ్న. ఇదిగో, బెంగాల్ - ఒరిస్సాల క్షామ చిత్రాలను ప్రదర్శించేశాల, చూడండి.

గంజాంజిల్లా మన పొరుగుజిల్లా. మన తెలుగు బిడ్డలు కూడా ఎందరోవున్నారు. ఈ మధ్య వచ్చిన తుపాను ఫలితంచూడండి. ఆ ఊరంతా నాశనమయింది. జీవితాధారాలన్నీ పోయాయి. 5 మైళ్ళ దూరంపోయి కరువు నివారణ సంస్థలో ఇంత గంజిత్రాగుతున్నారు. మానం కాపాడుకోడానికి బట్టలు లేవు. కడుపు కక్కుర్తి మానాన్ని అమ్మివేసుకునే స్థితికి తీసుకువచ్చింది. అదిగో 20 ఏండ్ల రైతుబిడ్డ, ఇవుడు 'నా' అన్న వాళ్ల లేరు. బరంపురం వీధులలో బిచ్చమెత్తుకుంటోంది. ఇప్పుడు గర్భవతి. తన గతి చెప్పుకొని భోరున ఏడుస్తోంది. పిల్లలస్థితి మరీ అధ్వాన్నం. "ఆ బిడ్డకోసమే మాజీవితం ఇంకా నిలచివుంది. అనాధ శరణాలయాలకు ఎలా ఈయను?" అంటుంది ఒకతల్లి. "ఎక్కడైతేనేం. మా బిడ్డ బ్రతికుంటే చాలు. తీసుకుపోండి." అంటుంది మరొక తల్లి.

ఒరిస్సాలోని ఇలాంటి క్షామపీడితులకు సహాయం చేస్తున్న కరువు నివారణ సంస్థలు చూశారా? ఇక బెంగాలుకు పోదాం.

బెంగాలు క్షామచిత్రాలు మీమనస్సులలో హత్తుకొనేవున్నాయి. వాటిని గురించి వేరే చెప్పనక్కర్లేదు. పోతే, వివిధస్థలాల్లో, మహిళా సంఘాలు, అనేక ఇతర సంస్థలు కరువు బాధితులకు ఎలా సహాయం చేస్తున్నామో చూడండి.

ఒకప్రక్క కరువుకాటకాలతో చస్తుంటే, ప్రక్కనే శత్రువు జపాను కాచుకొనివుంది. మన విశాఖపట్టణంపై, కాకినాడపై బాంబులు వేసింది. ఒరిస్సా, మద్రాసు, బెంగాలులలో బాంబుల కురిపించింది. ఈ పొంచివున్న జపానుకు బుద్ధిచెప్పాలి. ఆజపాను ప్రమాదాన్ని గురించి మీకంతా తెలియజేయడం రచయితల, కళాకారులవిధి. అదుగో వినయరాయ్ దళంవారు, పాటలు కథలు రూపంగా జపాను ప్రమాదాన్ని, బెంగాలు దుస్థితిని వర్ణించుతున్నారు.



★ యుద్ధ సమీక్ష

# ఉక్రేన్‌లో రెడార్మీ కొత్తదాడి

నలభై లక్షల సోవియటుసైనికులు బాల్టిక్ సముద్రంనుండి నల్లసముద్రంవరకు తీవ్ర యుద్ధాలను సాగించుతున్నారు. అఖండ విజయాలను సాధించుతున్నారు. ఉత్తరాన "నార్వా"ను చుట్టుముట్టారు. నార్వాతో ఎట్టి రాకపోకలు లేకుండా రైలు, రోడ్డు, మార్గాలు తెగగొట్టారు సోవియటు సైనికులు. ఆవిధంగా ఫిన్లాండు అఘాతం చేరారు. ఇంతేగాదు. వందలకొలది గ్రామాలకు విముక్తికల్గించుతూ రెడ్ఆర్మీ 'ప్స్కావ్'నుసమీపించింది. ఉత్తర-తూర్పుదిశలనుండి రెడ్ ఆర్మీ సైనికులు ప్స్కావ్‌లో ప్రవేశించారు. ప్స్కావ్‌లో వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకా దక్షిణాన మరొక సైన్యం అస్ట్రోవ్‌ను సమీపించుతూంది. ఆస్ట్రోవ్ లాట్వియాకు 12 మైళ్ళలో ఉంది. లాట్వియాకు సింహద్వారం అనవచ్చు. ఇది ముందే వశమైతే ప్స్కావును ప్రక్కగా ముట్టడించడం సులభమవుతుంది. ప్స్కావ్‌ను ఏ విధంగానైనాసరే రక్షించి తీరాలంటూ హిట్లరు తన సైనికుల కాజ్ఞాపించాడు. కాని లాభంలేదు. ప్స్కావ్‌కు త్వరలోనే నాజీ గ్రహాలనుండి విముక్తితప్పదు.

తెల్లరష్యా రాజధాని మిన్స్కువైపుకు సాగుతున్న పురోగమనం గురించి వార్తలు లేవు. కాని రగిలిరగిలి నిప్పు ఒక్కసారి భగ్గుమన్నట్లుగానే, యీరంగంలో సోవియటు దాడి ఆకస్మాత్తుగా ప్రారంభంకావచ్చు.

పశ్చిమయుక్రైన్‌లో ఒక కొత్త దాడి ప్రారంభించింది రెడ్ఆర్మీ. అప్పుడే 500 ప్రదేశాలకు విముక్తి కల్గించింది. ఈ సేనలు, ఒడెస్సా-ల్వవ్-వార్సా ముఖ్యరైలుమార్గాన్ని తెగగొట్ట ప్రయత్నించుతున్నాయి. ఈ కొత్త దాడి మూడురోజులక్రితం షెపటోవ్కానుండి ప్రారంభమయింది. 30 మైళ్లు పురోగమించింది. 8 జర్మను పదాతిదళాలను, 4 టాంకు దళాలను రెడ్ఆర్మీ నాశనం గావించింది. ఈ కొత్తదాడివల్ల దక్షిణరంగంలోని యావత్తు జర్మను సైన్యాలకు ప్రమాదం హెచ్చుతుంది. రుమేనియాలోకి కాళ్ళకు బుద్ధిచెప్పుకుంటూ జర్మను సైన్యాలు పోవలసివస్తుంది.

రెడ్ఆర్మీ ఈ విధంగా సర్వతోముఖ విజయాలను సాధించుతూ, యూరప్ యుద్ధంలో తుది ఘట్టాన్ని ప్రవేశపెడుతోంది. డాక్టర్ బెనెస్ (జకోస్లావేకియా అధ్యక్షుడు) రెండవ రంగం ఇంక ఎంతో దూరాన లేదని హెచ్చరించాడు. కామ్రేడ్ స్టాలిన్ రూజ్‌వెల్టు సందేశానికి జవాబిస్తూ, హిట్లరు పతనం త్వరలోనే తప్పదన్నాడు. మాస్కో, టెహరాన్ సమావేశాలలోని నిర్ణయాలను ప్రాతిపదికగా చేసుకొని బ్రిటిష్, అమెరికా సైన్యాలు సోవియట్ సైన్యాలతోపాటు దెబ్బతీయగానే, హిట్లరు పతనం ప్రారంభమవుతుందని స్టాలిన్ తెలియజేశాడు.

హిట్లర్ పరాజయం సమీపించినకొద్దీ, అతని తొత్తులలో కలవరం హెచ్చింది. ఉదాహరణకు ఫిన్లండుచూడండి. ఒకవైపు హిట్లరు పరాజయాలూ, మరొక ప్రక్క హెల్సింకీపై సోవియటు బాంబుదెబ్బలూ, ఫిన్నిష్ కిరాతకుల కళ్ల తెరిపించుతున్నాయి. సంధికోసం దేవులాట ప్రారంభమయింది. సోవియటు తన సంధి షరతులను మదాం కోలంటే (స్వీడెన్‌లో సోవియటు రాయబారి) ద్వారా ఫిన్నిష్ మంత్రికి తెలియజేసింది.

(1) జర్మనీతో ఫిన్లండు తెగతెంపులు చేసికోవాలి. జర్మను సైన్యాలను నిర్బంధంలో పెట్టాలి. ఈవిషయంలో సోవియట్ ప్రభుత్వం సహాయంచేస్తుంది. (2) 1940 ఫిన్నిష్ సోవియట్ సంధిని తిరిగి అమలుపరచాలి. (3) సోవియటు ఖైదీలను, మిత్రరాజ్య ఖైదీలను, నిర్బంధించబడిన పౌరులను, వదలివేయాలి. (4) సైన్యాలను రద్దుపరచే విషయం మాస్కోలో జరిగే రాయబారాలలో చర్చించవచ్చు. (5) నష్టపరిహారాలను గురించి కూడా మాస్కోలోనే నిర్ణయించవచ్చు. (6) ఫిన్నిష్ ప్రభుత్వం వీటిని అంగీకరించే పక్షంలో, సోవియటు ప్రభుత్వం ఫిన్నిష్‌ప్రతినిధులతో మాట్లాడటానికి సిద్ధంగా వుంది. బేషరతుగా ఫిన్లండు లొంగిపోవాలని సోవియటు కోరుతున్నదనీ, హెల్సింకిని ఆక్రమించుకో దలచిందనీ చెప్పేవార్తలు అబద్ధం.

ఫిన్నిష్ ప్రభుత్వం, ఈఉదారమైన షరతులకు జవాబుచెప్పలేదు. జర్మన్లు ఫిన్లండు నుండి తప్పుకోడానికి అవకాశం ఈయాలని ఫిన్లండువాంఛలాగా కన్పడుతోంది. కాని సోవియటు అలాంటి అవకాశం ఈయదు.

ఫిన్లండులాగానే,హంగరీకూడా సోవియటు ప్రజలను హింసించుటలో, దోపిడిచేయుటలో జర్మనీకి తోడ్పడుతోంది, హంగరీ పరిపాలకులకు త్వరలోనే బుద్ధిచెపుతామని సోవియటు హెచ్చరించింది.

రెడ్ఆర్మీ విజయాలు హిట్లరు తొత్తులలో గాభరా, ప్రజాశక్తులలో, ఉత్సాహమూ కొనివస్తున్నాయి. బల్గేరియా ప్రజలు సోవియటు అభిమానులు. అందుచే బల్గేరియాను ఏలుచున్న ఫాసిస్టు ప్రభుత్వం సోవియటుపై యుద్ధం ప్రకటించలేక పోయింది. అయినా హిట్లరుకు సహాయం చేస్తూనేవుంది. అందుచే బల్గేరియన్ కార్మిక వర్గనాయకత్వాన "దేశభక్తసమితి" ఒకటి ఏర్పడింది. ఇందులో అన్ని ప్రజాస్వామ్య పక్షాలూ ఉన్నాయి. వీరు జర్మన్లకు, బల్గేరియను పోలీసులకు వ్యతిరేకంగా గెరిల్లాపోరాటాలు సాగించుతున్నారు.

ఇలాగే, "జాతీయైక్య సమితి" ఒకటి వివిధ పక్షాల ప్రతినిధులతో స్పెయిన్‌లో ఏర్పడింది. ఫ్రాంకొను పడద్రోయాలని వీరి నినాదం. "మన స్వాతంత్ర్యసమరం సమీపించింది. మనం సిద్ధంగా ఉండాలి" అని వీరొక ప్రణాళికలో హెచ్చరించారు.

ఇటలీలో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రజాస్వామ్యపక్షాలు బలపడుతున్నాయి. చర్చిల్ ఇటలీలోని రాచరికాన్ని బలపరుస్తూ మాట్లాడినందుకు అసమ్మతిగా కార్మికులు సమ్మెచేయబూనారు. ఇటలీలోని అన్ని ప్రజాస్వామ్యపక్షాలు చర్చిల్ ఉపన్యాసాన్ని విమర్శించాయి. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులను, ముస్సోలినీ పతనానికి దారితీసిన శక్తులను, చర్చిల్ మరచిపోయాడు" అంటూ ఒక ప్రజాస్వామ్యపక్ష నాయకుడు వెలిబుచ్చాడు. యుగోస్లావియాలోని టిటో సైన్యాలు ఆస్ట్రియా సరిహద్దులను చేరి, ఇటలీ - ఆస్ట్రియా సరిహద్దులలోని గెరిల్లాలతో సంబంధం పెట్టుకొన్నాయి.

ఈ విధంగా యూరప్‌లోని ప్రజలు చొరవతో తమదేశాల భవిష్యత్తు నిర్మించడానికి ముందుకుపోతున్నారు. వీరికి రెడ్ఆర్మీ విజయాలు చేయూతగాఉన్నాయి. హిట్లరు చెరనుండి యూరప్‌కు విముక్తినిచ్చి,తద్వారా ప్రపంచాన్ని రక్షించిన మహాగౌరవం రెడ్ ఆర్మీకి దక్కుతోంది.

## జపాను ప్రమాదం

ఇక పసిఫిక్ రంగం చూద్దాం. మార్షల్ దీవులను మిత్రరాజ్యాలు పూర్తిగా ఆక్రమించాయి. ట్రక్ దీవిలో జపానుకు చావుదెబ్బలు కొట్టాయి. ఇపుడు అడ్మిరాలిటీ దీవులలో కాలుపెట్టాయి. ఈ విజయాలన్నీ మనకు జపాను ప్రమాదంలేదనే మత్తును కల్గించకూడదు. అందుకు ఈమధ్య జరిగిన అరకాన్‌రంగ యుద్ధాలే నిదర్శనం. మాయూ పర్వతశ్రేణి కిరుప్రక్కలనున్న 5 వ 7 వ మిత్రదళాలను నాశనంచేయాలని జపాను ప్రయత్నించింది. కొంతవరకు జయించింది కూడా. 7000 మంది జపానుసైనికులు మన సైన్యాల వెనుకభాగంలో జొరబడి ముఖ్యరహదారులను తెగగొట్టాయి. మిత్రరాజ్యాలు విమానాలద్వారా విడబడిపోయిన సైన్యాలకు సప్లయి అందజేయవలసివచ్చింది. మన సైనికు లతిసాహసంతో పోరాడటంవల్ల, మిత్రరాజ్యాలకుగల విమాన బలాధిక్యతవల్ల, చుట్టుముట్టడించబడిన సైన్యాలకు ప్రమాదం తప్పింది. జపాను సైన్యాలు కాళ్ళకుబుద్ధి చెప్పేటట్లు చేయగల్గాయి. కాని మొదటి జపాను ఆశయమే నెరవేరినట్లయితే, చిటగాంగువైపుకు జపాను నడిచేదని మిలటరీ వ్యాఖ్యాతలే చెబుతున్నారు. తాత్కాలికంగా ఈ ప్రమాదం తప్పినా ఇకముందు అలాంటివి జరగవని గ్యారంటీలేదు.

భారతదేశ సమస్యను పరిష్కరించి, భారత ప్రజల్లో ఉన్న అశాంతిని తొలగించకుండా ఉన్నంతకాలం ఇండియా ఒక దుర్బలశిబిరంగానే వుంటుంది. కాబట్టి మిత్రరాజ్య నాయకులు భారతదేశ సమస్యా పరిష్కారానికి వేగిరంపూనుకోవాలి. దేశభక్తులు కూడా ప్రస్తుత ప్రమాదాలను గుర్తించాలి. బెంగాలులో వ్యాపించిన కరువుకాటకాలను, నిస్పృహను, పోగొట్టడానికి మనమైక్యం గాకుండా చేతులుముడుచుకొని కూర్చొన్న సమయంలో, జపానుదాడి జరిగితే ఫాసిస్టుల క్రింద మనం పడే యమయాతనలను దుర్భర అవమానాన్ని జ్ఞప్తికితెచ్చుకోవాలి.

—తుమ్మల వెంకటరామయ్య

6—3—44

★

# అఖిలభారత రైతుమహాసభ సందర్భంలో వైజ్ఞానిక ప్రదర్శనాలు

ప్రపంచ ప్రసిద్ధగాంచిన హరీంద్రనాధ్ చటోపాధ్యాయ వస్తున్నారు.

బెంగాల్ వైజ్ఞానికదళం బినయ్‌రాయ్ ఆధ్వర్యాన మిమ్మల నుర్రూత లూగించుతుంది.

కేరళదళం "కుమ్మి" నృత్యంతో మిమ్మల్ని ఆహ్లాద పరుస్తుంది.

ఆంధ్ర వైజ్ఞానిక దళాన్నిగురించి వేరే చెప్పాలా?

# ఒక రైతుసేవకుని అస్తమయం

కామ్రేడ్ పెన్మత్స సూర్యనారాయణ తూర్పుగోదావరిజిల్లా రైతుసంఘ కార్యదర్శి, కొన్నినెలలుగా క్షయవ్యాధిచే బాధపడుతున్నాడు. మార్చి 6 వ తేదీన అకాల మృత్యువు కామ్రేడ్‌ను తనపొట్ట పెట్టుకుంది.

కామ్రేడ్ సూర్యనారాయణ 1930 ఉప్పు సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నాడు. జైలుకు వెళ్ళాడు. శాసనోల్లంఘనోద్యమం విరమించిన తరువాత వీరు, అనేకమంది యితరయువకుల వలెనేకమ్యూనిజంవైపుఆకర్షించబడ్డాడు. భారత స్వాతంత్ర్యంగాంధీజంద్వారా సాధించలేమనీ, రైతు, కార్మిక ప్రజాసామాన్యాన్ని, వారి రోజురోజు హక్కులకొరకు సమీకరించి రాజకీయ రంగంలోకి తీసికొని రాగలిగితేనే సులభసాధ్యమవుతుందనీ గ్రహించాడు. సోషలిస్టుపార్టీలో చేరాడు. 1940 లో కొంతకాలం జిల్లాకార్యదర్శిగాకూడ పనిచేశాడు.

యుద్ధంవచ్చాక సామ్రాజ్యవాద దశలో ప్రభుత్వం కామ్రేడ్‌ను అరెస్టు చేసింది. 18 నెలలు శిక్ష విధించింది.

బళ్లారి క్యాంపుజైలులో యీ దీర్ఘశిక్షను, సి. క్లాసు దుర్భరజీవితం, గడుపుటలో ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అప్పటినుండి మరల పూర్తిగా కోలుకొనలేదు.

కామ్రేడ్ 1942 లో విడుదలయ్యాక మరల రైతు ఉద్యమంలో ప్రవేశించి పనిచేయసాగాడు. 1943లో జిల్లారైతుసంఘ సంయుక్త కార్యదర్శి అయ్యాడు. కాని కొన్నినెలలుగా ఆరోగ్యం మరల పూర్తిగా చెడిపోయింది. క్షయగామారి 6 వ తేదీ 1 గంటకు అసువులను కోల్పోయాడు.

కామ్రేడ్ అకాలమరణానికి చింతిల్లుతూ భార్య, పిల్లలకు సానుభూతి తెల్పుతున్నాము. కామ్రేడ్ కివే మా విప్లవ జోహారులు!

# అఖిలభారత రైతుమహాసభకు విరాళాలు

## 4—2—44 వరకు మొత్తం రు. 36,957—13—8

| | రు. | అ. | పై. |
|---|---|---|---|
| క్రిందటిసంచికలో ప్రకటించిన మొత్తం | 26989 | 0 | 8 |
| **కృష్ణాజిల్లా** | | | |
| వేంపాడు | 30 | 0 | 0 |
| ఈడుపుగల్లు | 50 | 0 | 0 |
| గోసాల | 35 | 0 | 0 |
| పెనమలూరు | 100 | 0 | 0 |
| బోరంకి | 80 | 0 | 0 |
| పెదపులిపాక | 80 | 0 | 0 |
| తేలప్రోలు | 111 | 6 | 0 |
| కోటపాడు | 37 | 0 | 0 |
| చీపురుగూడెం | 13 | 0 | 0 |
| రెడ్డిగూడెం | 30 | 0 | 0 |
| భట్లపెనుమర్రు | 83 | 0 | 0 |
| పురిటిగడ్డ | 1 | 0 | 0 |
| బొడ్డపాడు | 150 | 0 | 0 |
| వణుకూరు | 55 | 0 | 0 |
| జొన్నపాడు | 131 | 2 | 0 |
| పెదవిరివాడ | 25 | 0 | 0 |
| రామాపురం | 98 | 8 | 0 |
| పుట్టగుంట | 8 | 0 | 0 |
| వానపాముల | 62 | 0 | 0 |
| పెదపారుపూడి | 43 | 0 | 0 |
| పాములపాడు | 100 | 0 | 0 |
| గుడివాడ | 30 | 0 | 0 |
| కనుమూరు | 45 | 0 | 0 |
| పామర్రు | 20 | 0 | 0 |
| రిమ్మనపూడి | 45 | 2 | 0 |
| కొమరవోలు | 27 | 8 | 0 |
| కురుమద్దాలి | 24 | 0 | 0 |
| పెదమద్దాలి | 5 | 0 | 0 |
| మారేడుమాక | 11 | 4 | 0 |
| వేల్పూరు | 20 | 0 | 0 |
| నిడమానూరు | 96 | 0 | 0 |
| తమిరిశ | 18 | 6 | 0 |
| టాన్యానగర్ | 2 | 8 | 0 |
| కొణిజెర్ల | 20 | 0 | 0 |
| దొండపాడు | 30 | 0 | 0 |
| పోనుకుమాడు | 5 | 0 | 0 |
| ముదినేపల్లి | 50 | 0 | 0 |
| గుడ్లవల్లేరు | 37 | 0 | 0 |
| మద్దూరు | 50 | 0 | 0 |
| కుందేరు | 25 | 0 | 0 |
| పెనమకూరు | 54 | 4 | 0 |
| వినగడప | 30 | 0 | 0 |
| గంపలగూడెం | 5 | 0 | 0 |
| కలవపాముల | 20 | 0 | 0 |
| తోట్లవల్లూరు | 335 | 0 | 0 |
| చెన్నూరు | 55 | 0 | 0 |
| మామిళ్ళపూడి | 61 | 6 | 9 |
| తరకటూరు | 53 | 0 | 0 |
| గొర్రెలపాలెం | 20 | 0 | 0 |
| కృత్తివెన్ను | 3 | 0 | 0 |
| కంచడం | 10 | 0 | 0 |
| పటమట | 500 | 0 | 0 |
| కంకిపాడు | 87 | 0 | 0 |
| కృష్ణాపురం | 2 | 4 | 0 |
| దింటిమెరక | 11 | 3 | 0 |
| జయపురం | 13 | 11 | 0 |
| హరిపురం | 10 | 6 | 0 |
| కొత్తపాలెం | 11 | 0 | 0 |
| నాగాయిలంక | 51 | 8 | 0 |
| దివితాలూకా | 200 | 0 | 0 |
| మంగళాపురం | 485 | 0 | 0 |
| బార్లపూడి | 100 | 0 | 0 |
| వుయ్యూరు | 150 | 0 | 0 |
| గరికపర్రు | 40 | 0 | 0 |
| చినవోగిరాల | 202 | 0 | 0 |
| పెదవోగిరాల | 90 | 0 | 0 |
| చోడవరం | 249 | 0 | 0 |
| వీరులపాడు | 100 | 0 | 0 |
| ఉప్పలూరు | 448 | 0 | 0 |
| వీరవల్లి | 22 | 0 | 0 |
| కృష్ణా మొత్తం | 5293 | 6 | 0 |
| **గుంటూరు జిల్లా** | | | |
| పచ్చలతాడిపర్రు | 50 | 0 | 0 |
| బాపట్ల | 10 | 0 | 0 |
| మైనంపాడు | 13 | 12 | 0 |
| పణిదం | 100 | 0 | 0 |
| పెదపులివర్రు | 155 | 1 | 6 |
| గూడవల్లి | 11 | 0 | 0 |
| ఐలవరం | 18 | 1 | 0 |
| తూర్పుపాలెం | 2 | 0 | 0 |
| వమిడిపర్రు | 80 | 15 | 6 |
| కంచర్లపాలెం | 550 | 0 | 0 |
| చిలుమూరు | 10 | 0 | 0 |
| అమృతలూరు | 138 | 14 | 0 |
| కొలకలూరు | 10 | 0 | 0 |
| కాశిప | 257 | 0 | 0 |
| కొండూరు | 75 | 0 | 0 |
| పెనమోలి | 35 | 0 | 0 |
| దుగ్గిరాల | 80 | 0 | 0 |
| యలవర్రు | 10 | 0 | 0 |
| దోనేపూడి | 20 | 0 | 0 |
| చిలువూరు | 147 | 0 | 0 |
| చేకూరు | 103 | 12 | 0 |
| చినపులివర్రు | 40 | 0 | 0 |
| చేబ్రోలు | 41 | 0 | 0 |
| కరివరం | 15 | 0 | 0 |
| ఉభయచిలుమూరు | 20 | 0 | 0 |
| ఈపూరు | 7 | 0 | 0 |
| చంపాడు | 27 | 0 | 0 |
| పేసర్రు | 100 | 0 | 0 |
| కొల్లూరు | 90 | 0 | 0 |
| మొసలిపాడు | 51 | 8 | 0 |
| రావికంపాడు | 200 | 0 | 0 |
| వరహాపురం | 3 | 0 | 0 |
| తెనాలి | 516 | 0 | 0 |
| కొత్తపట్నం | 18 | 4 | 0 |
| మల్కాపురం | 25 | 0 | 0 |
| తూళూరు | 15 | 0 | 0 |
| తాడికొండ | 200 | 0 | 0 |
| వడ్లమాను | 367 | 0 | 0 |
| రైలులో | 0 | 10 | 0 |
| గుంటూరు మొత్తం | 3431 | 14 | 0 |
| **పశ్చిమగోదావరిజిల్లా** | | | |
| రేచర్ల | 11 | 0 | 0 |
| మద్దిమత్తినగూడెం | 4 | 0 | 0 |
| ఎర్రగుంటపల్లి | 141 | 0 | 0 |
| చింతలపూడి | 4 | 4 | 6 |
| ప్రగడవరం | 26 | 7 | 0 |
| ఎర్రంపల్లి | 17 | 0 | 0 |
| దుద్దేపూడి | 14 | 0 | 0 |
| శివపురం | 2 | 0 | 0 |
| గుళ్ళపాడు | 28 | 0 | 0 |
| మల్లేశ్వరం | 9 | 0 | 0 |
| పోతునూరు | 24 | 12 | 0 |
| వంగిడిగూడెం | 11 | 4 | 0 |
| ప॥ గోదావరి మొత్తం | 292 | 11 | 0 |
| **తూర్పుగోదావరిజిల్లా** | | | |
| రామచంద్రపురం | 76 | 0 | 0 |
| మండపేట | 90 | 0 | 0 |
| చేకి | 27 | 0 | 0 |
| కపిలేశ్వరపురం | 12 | 12 | 0 |
| గంగవరం | 5 | 0 | 0 |
| అమలాపురం | 80 | 0 | 0 |
| అంతర్వేదిపాలెం | 85 | 0 | 0 |
| గుడిమెళ్ళలంక | 12 | 0 | 0 |
| సఖినేటిపల్లె | 53 | 0 | 0 |
| రామేశ్వరి | 50 | 0 | 0 |
| ముంగండ | 70 | 0 | 0 |
| మోదుకూరు | 65 | 0 | 0 |
| గుమ్మిలేరు | 10 | 0 | 0 |
| యేదిద | 35 | 0 | 0 |
| రామచంద్రపురం, నూతక్కి | 26 | 0 | 0 |
| తూ॥ గోదావరి మొత్తం | 696 | 12 | 0 |
| **నెల్లూరు** | | | |
| మన్నూరు | 41 | 6 | 0 |
| జయింపు | 9 | 4 | 0 |
| వెంకటగిరి | 8 | 0 | 0 |
| కాళహస్తి | 40 | 8 | 0 |
| పలుగోడు | 5 | 0 | 0 |
| నెల్లూరు మొత్తం | 99 | 4 | 0 |
| **కర్నూలు** | | | |
| కర్నూలు | 30 | 0 | 0 |
| **విశాఖపట్నం** | | | |
| విశాఖపట్నం | 2 | 14 | 0 |
| **స్టేటు** | | | |
| కంభం | 6 | 0 | 0 |
| వ్యక్తులు | 116 | 0 | 0 |
| మొత్తం | 154 | 14 | 0 |
| కృష్ణా | 5293 | 6 | 0 |
| గుంటూరు | 3431 | 14 | 0 |
| ప. గోదావరి | 292 | 11 | 0 |
| తూ. ,, | 696 | 12 | 0 |
| నెల్లూరు | 99 | 4 | 0 |
| అన్నిజిల్లాల మొత్తం | 9968 | 13 | 0 |

# రైతుమహాసభకు వచ్చేవారికి ఒక విజ్ఞప్తి

**మంచినీళ్లు :**

మీరెవ్వరూ కాలువనీళ్లుత్రాగవద్దు. త్రాగితే జబ్బులురావడానికి అవకాశం ఉంటుంది. మహాసభ ఆవరణలోని నీటికి జబ్బులురాకుండా వుండేందుకు క్లోరినేటు చేస్తాము. కాబట్టి ఈ నీటిని, మ్యునిసిపల్‌పంపులలోని నీటిని మాత్రమే ఉపయోగించండి.

**మరుగుదొడ్లు :**

2000 దాకా మరుగుదొడ్లు (పాయిఖానా దొడ్లు) స్త్రీ పురుషులకు వేర్వేరుగా నిర్మించబడినాయి. మీరంతా మలమూత్ర విసర్జన అక్కడే చేయాలి. ఎచ్చటబడితే అక్కడ గలీజు చేయరాదు.

**వైద్య సహాయం :**

వైద్యసహాయం కావలసివస్తే మహాసభలోని వైద్యశాలకు వెళ్లండి. ఉచితంగా మీకు వైద్యసహాయం లభిస్తుంది. ప్రథమ చికిత్సకు కూడ ఒక వైద్యశాల ఏర్పాటు చేయబడింది.

**భోజనాలు :**

మహాసభాస్థలానికి ఫర్లాంగు దూరంలో 12 వంటశాలలు నిర్మించబడుతున్నాయి. వీటిలో ఒక్కొక్క పర్యాయం 15 వేలమంది భోజనంచేయడానికి వీలుంటుంది. మొత్తంపూటకు 45 వేలమందికి సరిపడు భోజనాల ఏర్పాట్లు చేయబడుతున్నాయి.

**పోస్టల్‌వసతులు :**

10 వ తారీఖు తర్వాత పోస్టు - టెలిగ్రాఫ్ టెలిఫోను ఆఫీసులు మహాసభా స్థలంలోనే తెరువబడతాయి.

**ప్రదర్శనాలు :**

బెంగాలు - ఒరిస్సా క్షామచిత్రాల ప్రదర్శనం, సోవియటు యూనియన్ చిత్రప్రదర్శనం, వ్యవసాయ ప్రదర్శనం మొదలైనవిగల ప్రదర్శనశాల 12 వ తేదీనుండి తెరిచి వుంటుంది.

**ఏర్పాట్లు :**

పందిళ్లు, పాకలు పూర్తికావచ్చినవి. మహాసభ ప్రదేశానికి ఎలక్ట్రిక్ లైట్లు, ఉపన్యాసాలు వినబడడానికి మైక్రోఫోనులు - లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేస్తున్నాం. మంచినీళ్ళ టాంకులు, అగ్నిమాపక టాంకులు నిర్మించడం పూర్తిఅయింది. స్టిరప్ పంపులతో 20 అగ్నిమాపక దళాలు మహాసభాస్థలంలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా అన్నివిధాలా ఏర్పాట్లు చేయబడుతున్నాయి.

**"సమాచార కార్యాలయం"**

మీకే విషయాన్ని గురించినా వివరాలు కావలసివస్తే "సమాచార కార్యాలయం" లోకివెళ్ళి అడగండి.

పైన చెప్పిన ఆరోగ్యపద్ధతులను తూచా తప్పక ఆచరించండి :

ఆహ్వాన సంఘం.



# మాతృభాషలోనే విద్యగరపాలి

## ఆంధ్రరాష్ట్ర విద్యార్థిసంఘం సెనేటు సభ్యులకు సమర్పించిన మెమొరాండం

"ఆంధ్రవిశ్వవిద్యాలయం ఏర్పడ్డప్పటి నుంచి ఆంధ్రులకు విద్య గరపుటలోనూ, ఆంధ్ర సంస్కృతిని అభివృద్ధిపరచుటలోనూ యెంతేని తోడ్పడింది. రాష్ట్రంలో చాల విద్యాలయాలు స్థాపించి, ఆర్టు, సైన్సు, కామర్సు, టెక్నాలజీ, మెడిసిన్ మొదలగు కోర్సులను పెట్టి, విజ్ఞానాన్ని ఆంధ్రులకు అందుబాటులో వుండేట్టు చేసింది. సెనేటుమెంబర్లు విశ్వవిద్యాలయానికి చేదోడువాదోడుగా వుండి, విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు.

కాని అంతటితో సంతృప్తిపడరాదు. ఇంకా చేయవలసిన కార్యాలు యెన్నోవున్నాయి. ఎన్నో టెక్నికల్ కోర్సులు పెట్టాల్సివుంది. ఆంధ్రదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచుటకు తోడ్పడవలసివుంది. వీటన్నిటిని నెరవేర్చడానికి ఆంధ్ర విద్యార్థులందరితరపున మేము మీకు దిగువ సలహాలిస్తున్నాం.

### భాషేతర విషయాలు తెలుగులోనే శిక్షణ యివ్వాలి

భాషేతర విషయాలు తెలుగులోనే శిక్షణ యివ్వాలని డా॥ యం. వి. కృష్ణారావుగారు క్రిందటి ఎకడమిక్ కౌన్సిలులో తెచ్చిన తీర్మానాన్ని మేమంతా బలపర్చుతూ. అది న్యాయమైన కోర్కెఅని, దానిని తప్పక మీరంతా అంగీకరించి, అమలుపర్చేటట్లు చేస్తారని నమ్ముచున్నాం. భాషేతర విషయాలు తెలుగులోనే యెందుకు శిక్షణ యివ్వాలి? ఏదైనా ఒక విషయాన్ని ఇతర భాషలోకంటె తమ మాతృభాషలోనే శిక్షణయిస్తే త్వరగా అర్థంచేసుకుంటారు. ఇతర భాషలో వ్రాయాలన్నా ముందు తన మాతృభాషలో ఆలోచించి తరువాత యితర భాషలోనికి తర్జుమా చేసుకొని వ్రాయటం సహజం. అదీకాకుండా హైస్కూలులో యస్.యస్.యల్.సి. వరకు అన్నిసబ్జక్టులు తెలుగులో నేర్చుకుంటారు. హైస్కూలు వదలి కాలేజీకి వెళ్ళగానే అన్ని యింగ్లీషులో శిక్షణయివ్వడం జరుగుచున్నది. అందులో విద్యార్థులు అర్థంచేసుకోడానికి కష్టమవుతున్నది. అదీకాకుండా మన మాతృభాషను అభివృద్ధి చెయ్యాలన్నా తెలుగులోనే శిక్షణ యివ్వడం అవసరం. ప్రజాసామాన్యం కూడా అన్ని విషయాలు సొంతంగా చదువుకొని అర్థంచేసుకోవడానికి అవకాశముంటుంది.

ఈవిధంగా ఉస్మానియా విశ్వ విద్యాలయములో ఉరుదులోనే శిక్షణ ఇస్తున్నారు అన్నామలై విశ్వవిద్యాలయంలోకూడా 1944నుంచి తమ మాతృభాషలో శిక్షణ యివ్వడానికి నిర్ణయించుకున్నారు. సర్. యస్. రాధాకృష్ణన్ గారు ఉస్మానియాలో యిచ్చే శిక్షణనుగురించి మెచ్చుకున్నారు.

ఈ విషయంలో గాంధీజీ యేమి చెప్పాడో చూద్దాం :

"తల్లిపాలు ఏవిధంగా బిడ్డలకు ప్రకృతి సిద్ధంగామంచిదో, అలాగే మాతృభాష విద్యార్థులకు ఉపయోగకరం".

ఇది ఏవిధంగా సరియైనదో సర్‌సార్జెంటు కూడా నిరూపించాడు.

కాబట్టి భాషేతర విషయాలు తెలుగులోనే శిక్షణ యివ్వాలని, దానిని తప్పక 1944 నుంచి అమలుపర్చేటట్లు చేయాలని కోరుచున్నాం.

కాని తెలుగులో శిక్షణయిస్తే ముస్లింవిద్యార్థులకు బోధపడడం కష్టం, కాబట్టి వారికి యింగ్లీషులోనే శిక్షణ పొందడానికి ప్రత్యేక సెక్షనునుపెట్టి పరీక్షలుకూడా యింగ్లీషులో వ్రాసుకోడానికి అవసరమైన ఏర్పాట్లుచేయాలి.

### ఇంజనీరింగు - "లా" కాలేజీలు :

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఇంజనీరింగు, 'లా' కాలేజీలు లేకపోవడంవలన ఆంధ్ర విద్యార్థులు యితర విశ్వ విద్యాలయాలకు వెళ్ళవలసి వస్తున్నది, కాని యితర విశ్వవిద్యాలయం వారు ప్రత్యేకంగా ఇంజనీరింగులో చేర్చుకోవడానికి ఆ విశ్వవిద్యాలయంలో చదివిన వారికే ముందు ప్రాముఖ్యత యిస్తున్నారు.

ఆంధ్రదేశం పారిశ్రామికంగా అభివృద్ధి కావాలంటే, ఆంధ్ర యింజనీర్లు చాలా అవసరం.

ఆదేవిధంగా "లా" కాలేజీ మన విశ్వవిద్యాలయంలో వుంటే, ఎక్కువ ఖర్చు కాకుండా ఎక్కువమంది చదవడానికి అవకాశముంటుంది.

ఇంజనీరింగు, లా, కాలేజీలు పెట్టడానికి సెనేటు యిదివరకే నిశ్చయించింది. కాని 1944 నుంచి వాటిని స్థాపించుటకు తోడ్పడాలని కోరుచున్నాం.

### యూనివర్సిటీ ట్రైనింగ్‌కోర్ (యు. టి. సి.)

మన దేశాన్ని దురాక్రమణ దారులనుండి రక్షించుకోవాలంటే యీ రోజున విద్యార్థులకు మిలిటరీ శిక్షణ ఎంతేని అవసరం. దాదాపు అన్నియితర విశ్వవిద్యాలయాలలోను యీ యు. టి. సి. వుంది. కాని అవకాశమున్నా మన విశ్వవిద్యాలయంలో యింతవరకు పెట్టలేదు. గ్రూపు సబ్జక్టులలో ఒకటిగా మిలిటరీ సైన్సుపెట్టడానికి మద్రాసు విశ్వవిద్యాలయం నిశ్చయించుకున్నది. కాబట్టి 1944 నుంచి తప్పక మన విశ్వవిద్యాలయంలో కూడా యు. టి. సి. పెట్టి, గ్రూపు సబ్జక్టులలో ఒకటిగా మిలిటరీ సైన్సు పెట్టుడానికి పూనుకోవాలని కోరుచున్నాం:

### ప్రత్యేకకోర్సు

సెప్టెంబరు పరీక్షలలో ప్యాసయిన యింటర్‌మీడియెటు విద్యార్థులకు సెప్టెంబరు నుంచి సెప్టెంబరువరకు ప్రత్యేక కోర్సును పెట్టాలి.

మనకాలేజీలలో సెప్టెంబరులో ప్యాసయ్యేవారు చాలామంది వుంటారు. వాళ్ళు ఆసంవత్సరమంతా వృధాగా గడపవలసివుంటున్నది. ఈ విధంగా వృధాకాకుండా విద్యార్థులకు తోడ్పడేటందుకు, అన్నామలై విశ్వవిద్యాలయంలో పెట్టిన ప్రకారం, మన విశ్వవిద్యాలయంలోకూడా పెట్టించాలని కోరుచున్నాము. ఆదేవిధంగా 1944 నుంచి మద్రాసు విశ్వవిద్యాలయంలలో పెట్టడానికి నిశ్చయించుకున్నారు.

### సెలక్షన్లు, డిటెన్షన్లు :

ఒక విద్యార్థిని ఇంటర్మీడియెటులో జూనియర్ క్లాసునుండి సీనియరు క్లాసుకు ప్రమోటుచేస్తారు. కానిఅతన్ని అంతిమపరీక్షలు మూడునెలలున్నాయనగానే సెలక్షన్లుపెట్టి డిటైన్‌చేస్తున్నారు. కాని ఆ మూడునెలలు చదువుకొని ఆ విద్యార్థి ప్యాసుఅవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ఆ విధంగా డిటైన్ చేయడంవలన తిరిగి ఆ విద్యార్థి మరుసటి సంవత్సరమంతా కాలేజీకిపోయి చదవాల్సి వుంటుంది. ఆర్థికంగా తల్లి తండ్రులుబాధపడవలసివస్తున్నది. అతనిని పబ్లిక్ పరీక్షకు పంపితే కొన్నిటిలో ప్యాసయినప్పటికి, పోయినవాటిని సెప్టెంబరులో పూర్తిచేసుకోవడానికి అవకాశముంటుంది.

తమ కాలేజీలో నూటికి ఎక్కువమంది ప్యాసు అయినారనే ఘనత సంపాదించడానికి కొందరు విద్యాలయాధికారులు డిటైన్లు చేస్తున్నారు.

ఈ డిటెన్షన్ విధానం యితర విశ్వవిద్యాలయాలలో ఎక్కడాలేదు. కాబట్టి మనవిశ్వవిద్యాలయంలోని ఏకాలేజిలోకూడా సెలక్షన్లు, డిటెన్షన్లు లేకుండా చేయాలని కోరుచున్నాం.

అంటే మా వుద్దేశ్యం ఏమిచదవనివారిని పబ్లిక్‌పరీక్షకు పంపమనికాదు. "బాగా చదవాలి" అనేనినాదాన్ని తీసుకొని విద్యార్థులను చదివించడానికి మా విద్యార్థిఫెడరేషన్ కృషి చేస్తున్నది. ఆవిధంగా మా బాధ్యతమేము నెరవేర్చుతాం.

### పేపరు - కిరోసిన్ :

విద్యార్థులు యీ సంవత్సరం కిరోసిన్, పేపరు దొరకక చాలా బాధపడ్డారు. పేపరు కంట్రోలు ధరకు దొరకుటలేదు. బ్లాక్ మార్కెటు ధరలకు విద్యార్థులంతా కొనలేరు. ఆదేవిధంగా కిరసనాయిలు. ఈ విధంగా వచ్చే సంవత్సరముకూడా జరిగితే విద్యావిధానమే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. అందులో యీ యుద్ధకాలంలో మరీ పెద్ద సమస్య అయిపోయింది. కాబట్టి విశ్వవిద్యాలయమే యీ సమస్యను తీసుకొని కాలేజీలలోని విద్యార్థులందరకు, వచ్చే సంవత్సరం నుండి కాగితం, కిరోసిన్ సప్లయి చేయించేటట్లు చేయాలని కోరుచున్నాం. ఇది ఆచరణసాధ్యమా అనే అనుమానం అవసరంలేదు. పంజాబు విశ్వవిద్యాలయంవారు సంవత్సరానికి విద్యార్థికి ఒకరీము తెల్లకాగితం చొప్పున సప్లయి చేశారు.

### లేడీ హోప్ మెడికల్ కాలేజీ :

గుంటూరులో లేడీకాలేజీని స్థాపించడానికి నిశ్చయించుకోవడం చాలా అభివృద్ధికరమైన పని. ఆ విధంగా విద్యార్థినులకు ప్రత్యేక అవకాశాలుఏర్పడుచున్నవి. లేడీ కాలేజీలో యిప్పుడు పెట్టనున్న కోర్సులు చాలవు. గ్రూపు సబ్జక్టులలో ఒకటిగా డొమెస్టిక్‌సైన్సు కూడా పెట్టేటట్లు చేయాలని కోరుచున్నాం.

యీ పై నిచ్చిన సలహాలను అమలు పరచడమంటే ఆంధ్రవిజ్ఞానాన్ని, సంస్కృతిని అభివృద్ధి పర్చడమన్నమాట. కాబట్టి యీ అభివృద్ధికరమైన సూచనలను జాగ్రత్తగా పరిశీలించి అమలు పర్చేటట్లు చేయాలని కోరుచున్నాం."

ఇట్లు,
ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్
కార్యనిర్వాహకవర్గం

---

(4 వ పేజీతరువాయి) ఇతర అవసరవస్తువులు స్టోర్లనుండి ఇండ్లకు చేరకుండాను జాగ్రత్త వహిస్తున్నారు. ఇటువంటి దొంగతనాల నరికట్టకపోతే ఇంజన్లు వేడెక్కి అపాయాలు జరుగుతాయని ప్రచారంచేస్తున్నారు; తాడేపల్లి టి. టి. టి. యార్డులో కొన్ని ఫ్యాక్టరీలకు సంబంధించిన, వ్యక్తులకు సంబంధించిన అవసర వస్తువులు నెలల తరబడి వాగన్లతోనిలిపి వేయబడుతున్నాయి. అందువల్ల ఆయా పరిశ్రమలకు నష్టమేగాక, వాగన్లు అనవసరంగా ఉంచబడుటవల్ల ఇతరులకు కొరత ఏర్పడుతుంది. ఈ ఆలస్యంవల్ల వస్తువుల ధరలు గూడా ప్రజల కందుబాటులో నుండవు. టి. టి. టి. యార్డులో రవాణా ఏర్పాట్లు ఇంకా ఎక్కువచేయాలి. బ్రాడ్, మీటర్‌గేజుల కూడలిస్థానం కాబట్టి పాయింట్సుమన్లనింకా ఎక్కువచేయాలి. బియ్యం వగైరాలేగాక ఇతర ఏవస్తువులు అనవసరంగా వాగన్లలో పడివుండరాదని ట్రాఫిక్‌వారు మిక్కిలి ఆందోళన చేస్తున్నారు. కాని ఇంకను తగు శ్రద్ధవహించకపోవుటవల్ల జాయింటు మహజర్లద్వారా లోపాల నెత్తి చూపుతున్నారు అచటికార్మికులు. తెనాలిలో సిండర్సు పట్టణ వర్తకులు దొంగిలించి అమ్ముకుంటున్నారు. ఈ సిండర్సుపంపు ఇంజన్లకు, ఇతరత్రా ఉపయోగకారిగా నుండుటవల్ల, అధికారులు శ్రద్ధ వహించి తగు బందోబస్తులు చేయాలని, ఈ విషయమై పోలీసుల అక్రమచర్యల నరికట్టాలని వాటర్, ఇంజనీరింగ్ కూలీలు ఆందోళన చేస్తున్నారు.

ఈ విధంగా ఆంధ్రప్రాంతంలో రైల్వే కార్మికులు మాతృదేశరక్షణార్థం, దేశభక్తితో రైలు రాకపోకలకు అడ్డంకిగా నున్నవాటిని, రాకపోకల నభివృద్ధిచేయుటకు తగుసూచనలు యిస్తున్నారు. ఇదే నేటి పరిస్థితులలో తమ విధ్యుక్తధర్మమని గుర్తిస్తున్నారు.

---

## ప్రజాశక్తి చందావివరాలు

| | |
|---|---|
| సంవత్సర చందా | 5—0—0 |
| అర్ధ సంవత్సర చందా | 2—8—0 |
| మూడునెలల చందా | 1—4—0 |

★ రైతులోకం

# విశాఖతాలూకా రైతుమహాసభ

రేపు (20-2-44) మహాసభ జరుగుతుందనగా ణితిలో రైతులంతా అమితోత్సాహంతో పెద్దలు, చిన్నలు వీరామలీలోత్సవం చేసుకొన్నట్లో పెద్దపందిళ్లువేసి అలంకరించారు. ప్రతినిధుల భోజనసదుపాయములకవసరమైన బియ్యంగ్రామరైతులందరుఎంతోఆప్యాయంగా సప్లయిచేసితమ అభిమానాన్ని చాటుకున్నారు. మహాసభలో పాల్గొనడానికి ఆరోజున కూలికి కూడా పోకుండా గ్రామంలోనేఉండిపోయారు.

20 వ తేదీ ఉదయం పతాకోత్సవం హార్బరు కార్మికనాయకుడైన శ్రీ వైదాడ లచ్చన్నగారు చేశారు. ఎర్రజెండా ప్రాముఖ్యతను తెలిపి, కార్మికులమైన మనం ప్రజలకు సైన్యానికి అవసరమైన సరుకులు అధికంగా తయారుచేస్తున్నాం. అలాగే రైతులందరు దేశభక్తితోఅధికపంటలు పండిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలనీ ఉపన్యసించారు.

## ప్రతినిధుల మహాసభ

మహాసభ అంతటిలోనూ ఎంతో క్రమశిక్షణతో సక్రమంగా జరిగినది ప్రతినిధుల సమావేశం. మధ్యాహ్నం 12 గంటలకు వివిధ గ్రామాలనుండి ప్రతినిధులంతా సమావేశానికి వచ్చారు. 12 గ్రామాలనుండి 38 గురు ప్రతినిధులు హాజరయ్యారు. శ్రీ కె. గోవిందరావుగారి అధ్యక్షతను సభ ప్రారంభమయింది, ఆహారకరువునుపరిష్కరించడానికి, నాయకుల విడుదలకోసం, దేశరక్షణకోసం రైతాంగం అంతా నడుము బిగించి అందరు సంఘాల్లో 100 కి 100 గురు సభ్యులుగాచేరి పనిచేయాలని చెప్పారు.

ఆహారకరువును పరిష్కరించి దేశాన్ని జపానురాక్షసుల బారినుండి రక్షించడానికి, నాయకుల్నివిడిపించుకోవాలనీ, అందుకై అన్ని వర్గాలప్రజలను ఐక్యపర్చాలనీ తీర్మానించారు.

అధికాహారోత్పత్తికోసం వెంటనే ఇరిగేషన్ ఆక్టు ప్రభుత్వం అమలులోపెట్టాలనీ, ఆహారసమస్యను పరిష్కరించడానికి ధాన్యం ధర బస్తా రు 11-0-0 బుగా కంట్రోలుచేయాలనీ, ఈతాలూకాకొరతప్రాంతంకాబట్టిగ్రామాలన్నిటిలోరేషనింగుఅమలుపరచాలనీ, తాలూకాలో పశుక్షయం విపరీతంగా ఉండటంవల్ల ప్రత్యేకపశువులఆస్పత్రిఏర్పరచాలనీ,హాస్పిటళ్ళలో మందులకొరత తీర్చాలనీ, మంచినీటి సదుపాయములు తక్కువ గాబట్టి, మంచినీటి నూతులు తవ్వించాలనీ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు చేయబడ్డాయి. తాలూకా రైతుసంఘానికి అధ్యక్షులుగా శ్రీ సాగి వెంకట లక్ష్మీనరసింహరాజుగారిని, కార్యదర్శిగా శ్రీ ఈటి అప్పలనరసింహంగారిని,ఆర్గనైజరుగా శ్రీ మైనేని నారాయణమూర్తిగారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మధ్యాహ్నం పశుప్రదర్శనం. చిత్రప్రదర్శనం, కోలాటం, సాముప్రదర్శనాలు ఎంతో ఆకర్షణీయంగా జరిగాయి. తర్వాత 4 గంటలకు 300 మంది రైతులతో ఊరేగింపు బ్రహ్మాండంగా జరిగింది. కూలినాలి చేసుకోవలసిన పగటిసమయంలో అందరు పాల్గొనడం అపూర్వం.

సాయంత్రం 5 గం॥ లకు మహాసభ కామ్రేడ్ కె. గోవిందరావుగారి అధ్యక్షతను ప్రారంభించబడింది. కామ్రేడ్ వై. విజయకుమార్ సభను ప్రారంభిస్తూ ప్రస్తుతం రైతుల దుస్థితిని వర్ణించి, రైతుల క్షేమానికి, ప్రజలందరిక్షేమానికి ఫాసిజం ఎంత ప్రబల శత్రువో, చెప్పి, దాన్ని అరికట్టి ప్రజల్ని కాపాడడానికి, కరువును పరిష్కరించడానికి, అధికపంటలు పండించడం ఎంతఅవసరమో వివరించారు. తర్వాత అధ్యక్షులు రైతులంతా తమ ఐక్య అందోళనద్వారానే తమ సమస్యలు పరిష్కరించుకోగలరనీ, దానికోసం ప్రాథమిక సంఘాలను ఎంతో బలపరిస్తేగాని సాధ్యం కాదనీ ఉపన్యసించారు. ఉదయంచేసిన తీర్మానాలన్నీ ఆమోదింపబడ్డాయి.

రాత్రి కల్చరల్ కార్యక్రమం బాగాజరుపబడింది. విజయనగరవిద్యార్థిదళంవారు పడవపాట, గెరిల్లా రైతుభజన మొదలగునవి ప్రదర్శించి హాజరైన 600 మంది రైతుల్ని బాగా ఆకర్షించారు. బెంగాల్ కరువుకు సభలోనే 4—6—0 వసూలుచేశారు. ఈ ప్రాంతంలో ప్రఖ్యాత హాస్యనటుడు గోవాడ దాసుగారు, తమచేతివేళ్లనీడతో తెరమీద జపానుకుక్కలు దేశంమీద ఎల్లా ఉరకబోతున్నాయో, రష్యాపై జర్మన్ హిట్లరు ఎలా హుంకరించాడో, ప్రజాశక్తులు మదపుఏనుగులాగా నిశ్చింతగా అడ్డొచ్చిన అన్నింటినీతోవేసి ఎలాముందుకు సాగిపోతున్నాయో, అద్భుతంగా ప్రదర్శించారు. బహుమానము లిచ్చినపిమ్మట సభ ముగిసింది.

# కంభంతాలూకా రైతుమహాసభ

కర్నూలుజిల్లా, కంభంతాలూకా రైతుమహాసభ 23-2-44 వ తేదీన తురుమెళ్ళ గ్రామంలో తిరివీధి సుబ్బయ్యగారి అధ్యక్షతను జరిగింది. కామ్రేడ్ కోనేరు రాజగోపాలరావు ప్రారంభోపన్యాసమిస్తూ, "జాతీయ నాయకుల విడుదల ఆహారసంక్షోభం రైతుల కర్తవ్యాన్ని" గూర్చి ఉపన్యసించారు.

ప్రతినిధుల సమావేశం కామ్రేడ్ బి. కొయిన్నగారి అధ్యక్షతను జరిగింది. సమావేశంలో ఆహార సమస్యపైన, బియ్యం కోటా తగ్గింపునుగూర్చి ప్రభుత్వ చర్యను ఖండిస్తూ, కిరోసిన్ క్లిష్టతనుగూర్చి, జాతీయ నాయకుల విడుదలనుగూర్చి, 8 వ అఖిల భారత రైతుమహాసభను విధ్వంసం చేయబూనుకున్న రంగా ప్రభృతుల చర్యలను ఖండిస్తూ, వారికి సహకారమిస్తున్న కాంగ్రెసువాదుల చర్యలను ఖండించుతూ మహాసభ విజయవంతంగా జరిపేదానికి కాంగ్రెసు వాదులందరు తోడ్పడాల్సిందిగాను కోరుతూ తీర్మానాలు చేయబడ్డాయి.

కె. వెంకట రంగారెడ్డి, అధ్యక్షుడు.
బి. కొయిన్న, ఉపాధ్యక్షుడు.
బి. వెంకటరంగయ్య, ప్రధానకార్యదర్శి.
టి. బసవయ్య, సంయుక్తకార్యదర్శి.

# ఫామిన్ క్యాంపులు ★ ★ తిరిగి ప్రారంభించాలి

అనంతపురంజిల్లా రైతుసంఘ కార్యదర్శి, కె. సదాశివన్‌గారు, గొట్టిపాటి సుబ్బరాయులుగారు యీ విధంగా వ్రాస్తున్నారు.

"అనంతపురం జిల్లా పరిస్థితులు చాల అధ్వాన్నంగానున్నవి. నిరుటికంటే భయంకరమైన కరువు ఏర్పడింది. కరువునివారణ క్యాంపులువిరివిగానేర్పాటుచేయకపోవుటశోచనీయము. జిల్లాలోరెండుచోట్లమటుకే ఫామిన్ క్యాంపులున్నవి. ఒకటి ఆముదాల, రెండవది పేరూరు. పేరూడుక్యాంపు ఇటీవలనే యేర్పడింది. విపరీతమైన సంఖ్యవుండికూడా తగినంతగా కూలీలసంఖ్య పెరగటంలేదు. దానికి ముఖ్యమైన కారణాలు మూడు. ఫామిన్ క్యాంపుకు పోయినవారిని యుద్ధానికి పట్టుకుపోతారనే వదంతులు వ్యాపించాయి. రెండవది కూలికి డబ్బు యిస్తున్నారు. ధాన్యము దొరకుటలేదు. మూడవది పని యెక్కువగా వున్నది. రైతుసంఘమువారు తీవ్రమైన ప్రచారమువల్ల మొదటి కారణమైన వదంతులను ఖండించి, కూలీలు వచ్చేటట్లు చేస్తున్నారు. తక్కిన రెండు కారణాలు ప్రభుత్వమే సవరించవలసియున్నది. డబ్బుకుబదులు ధాన్యం ఇచ్చుటో. చౌకధాన్యపు స్టోర్సులను పెట్టుటో, ప్రభుత్వం చేయవలసియున్నది. పని విషయముగూడ పర్సెంటేజి తగ్గించవలసియున్నది. ఇంతకంటే చక్కటిమార్గము రోడ్డుపనిమానివేసి, ప్రాజెక్టులకు కావలసిన పనులను అంటే కాలువలు త్రవ్వడం ప్రారంభించి, యెక్కువ కూలీఇచ్చి, ధాన్యంస్టోర్సులను పెట్టించవలెను.

ఇతరచోట్లగూడ ఫామిన్ క్యాంపులను వెంటనే ప్రారంభించవలెను.

## రెమిషన్

జిల్లామొత్తమున పంటలు రెండణాలవంతు మాత్రము పండిందనవచ్చు. ధర్మవరము తాలూకాలో రామగిరిఫిర్కాలో, అనంతపురం తాలూకాలో కొన్నిగ్రామాలు, కళ్యాణదుర్గము తాలూకాలో కొన్నిగ్రామాలలో పంటలు బొత్తిగా పండలేదు. తీరా కోతకువచ్చే సమయానికి పంట నాశనమయింది. నానారోగాలు తగిలి కంకులలో గింజలేలేవు గ్రామాలలో ప్రజలకు యీనాడు తిండిగింజలులేవు. వ్యవసాయ పనిరముట్లు కొనేశక్తిలేదు. యీ పరిస్థితులలో తకావీవంతులు, శిస్తులు రైతులు బొత్తిగా చెల్లించలేకున్నారు. వెంటనే ప్రభుత్వమువారు శిస్తు రెమిషన్ ఇవ్వకపోతే రైతులు అల్లాడిపోతారు. యీ విషయములో రైతులు రెవిన్యూ ఇన్‌స్పెక్టరు మొదలు రెవిన్యూబోర్డుమెంబరువరకూ చెప్పుకున్నారు. స్పష్టమైనవుత్తరువు యేమీ ఇంతవరకూలేదు.

## అధికాహారోత్పత్తి

యీ విషయములో ప్రభుత్వము యెంత పెద్ద ప్రకటనలు, పోస్టర్లు ప్రకటించినా, ఆచరణలో యేమీ వుపయోగములేకుండా పోతూవుంది. పోరంబోకులు, ఆయకట్టు బంజర్లు, ఫారెస్టులోవున్న సాగులాయకు భూములు, సాగినవారికి రెడ్డి, కరణాలు పెనాల్టీలను వ్రాస్తూనేవున్నారు. తీర్వాజాస్తీలు విధిస్తూనేవున్నారు. వ్యవసాయ కొరముట్లకు పనికివచ్చే యినుమును తక్కువ ధరలకు ఇంతవరకు సప్లయి చేయనేలేదు. పశువుల ధర విపరీతంగా పెరిగినవి. సరియైన యెద్దు, గిత్తలు యెంతధరపెట్టినా దొరకడములేదు. యీ ప్రాంతములో పశువుల వుత్పత్తి యెప్పుడూ తక్కువే. సరిహద్దులోనున్న మైసూరు నుంచి దిగుమతి అయ్యేవి. దిగుమతిని నిషేధిస్తూ మైసూరు ప్రభుత్వ మొక వుత్తరువు చేసింది. ఆ వుత్తర్వును సవరణ చేయించి, వ్యవసాయానికి పనికివచ్చే పశువులను అవసరమైన అనంతపురంవంటి లోటు ప్రాంతాలకు పంపునట్లు స్పష్టమైన వుత్తరువును ప్రకటించి ఆచరణలో పెట్టించవలెను. వ్యవసాయ కొరముట్లకు యినుమును వెంటనే సప్లయి చేయించవలెను. పోరంబోకులు బంజర్ల విషయములో గ్రామోద్యోగులకు స్పష్టమైన వుత్తరువులు జారీచేయించవలెను. ఎరువులకు, వ్యవసాయ ఖర్చులకు యెక్కువ మొత్తాలను సాధ్యమైనంత త్వరలో యివ్వవలెను.

## స్టోర్సులు

ముందే క్షామప్రాంతము గనుక, పంటలు పోయినవి గనుక డబ్బిచ్చినా గింజలు దొరకటంలేదు. అక్కడక్కడా చెల్లాచెదురుగా, కదాచిదుగావున్న స్టోర్సులుకూడ తగినంత ధాన్యాన్ని అమ్మడంలేదు. ప్రభుత్వము తగినంతగా ప్రోత్సహించడమూలేదు. వీనిని ప్రోత్సహించుటయేగాక, ఫిర్కాకొక స్టోర్సును తప్పక ప్రభుత్వమువారే ప్రారంభించవలెను. లేకపోతే తిండి గింజలకు పెద్ద యిబ్బంది పడవలసివస్తుంది. యీస్టోర్సులమీద సూపర్‌వైజర్లను పెట్టడమేగాక స్థానికంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి."

★

## గుంటూరుజిల్లా టుబాకో మార్కెటింగ్ బోర్డు

ప్రేడర్సు సీటుకు పోటీలేకుండా ఈ క్రింది వారు ఎన్నుకోబడ్డారు:

1. డి. వి. అప్పారావు. 2. కొల్లూడు వెంకటేశ్వర్లు, 3. వి. లోకనాధరావు.

పై ముగ్గురూ రైతుసంఘం తరఫున నిలిచారు.

## సవరణలు

1-3-44 సంచికలో మొదటి పేజీలో రైతుమహాసభకు వచ్చేవారిలో ముజఫర్ అహమ్మదుకు బదులు మహమ్మదు జాఫర్ అని పొరపాటుబడింది.

★

23-2-44 సంచికలో గుంటూరుజిల్లా మహిళాసభ వ్యాసంలో వచ్చిన విరాళాలు పది అని పడింది. పదికాదు, వందఅని చదువుకోవాలి.



# మాతా కస్తూరిబాయ్ • • ఇవే మాజోహారులు

"తల్లీ—ప్రభుత్వ నిర్బంధంనుండి నిన్ను విడిపించుకోలేకపోయినందుకు విచారించుచున్నాము. నీమరణము మాలో తీరని దుఃఖముకలుగచేసింది; నీవు చెరసాలయందే మరణించుటకు కారణమైన ప్రభుత్వముపై ఉద్రేకమును అతిశయింపజేయుచున్నది. దేశములోని అనైక్యతవల్లనే నిన్ను దక్కించుకోలేకపోయాము. జైళ్లలోఉన్న మా నాయకుల విడుదలకు అత్యవసరమయిన జాతీయైక్యతకు మరింతతీవ్రంగా కృషిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. నీ ఆత్మకుశాంతి కలుగుగాక!"—

కస్తూరిబాయి మరణవార్త వినగానేఅనంతపూర్ జిల్లా విద్యార్థి సంఘకార్యాలయంలో 500 మంది విద్యార్థులు సమావేశమై చేసిన తీర్మానమిది. కోటానుకోట్ల భారత ప్రజల ఆవేదనను, చిత్తశుద్ధిగల దేశభక్తులదీక్షను ఈ తీర్మానం వెల్లడిస్తోంది.

విజయనగరం (విశాఖజిల్లా)లో పట్టణ కమ్యూనిస్టుపార్టీ, విద్యార్థిసంఘాల ఆధ్వర్యాన రెండువేలమంది సమావేశమై ఇలాంటి భావాలనే ప్రకటించారు. పశ్చిమగోదావరిజిల్లాలోని పోతునూరు గ్రామంలోను, ఏలూరు పట్టణంలోను ప్రజలు ఆనాడు ఎలుగెత్తి చాటిన భావాలివే. కృష్ణాజిల్లాలో బెజవాడ, మేడూరు మొదలైన ప్రాంతాల్లోను; ఉరవకొండ (అనంతపూర్ జిల్లా), వెలుగోడు (కర్నూలుజిల్లా) లోను; ఇందుపూరు, వూటుకూరు, (నెల్లూరు జిల్లా)లోను ప్రజల ఆవేదన ఈ రూపంలోనే వినిపించింది. నైజాం సంస్థానంలోని ఖమ్మం తాలూకాలో చిర్నోముల గ్రామప్రజలు, ఖమ్మంమెట్టు ఫ్యాక్టరీ కార్మికులు, గుత్తి రైల్వేకార్మికులు ఈ భావాలనే తమ తీర్మానాల్లో తెలియజేశారు.

# రెడార్మీ దినోత్సవం

రాజమండ్రిలో యం. యస్. యం. రైల్వే కార్మికసంఘం రెడార్మీ డే (23-2-44) నాడు మహాసభ జరిపింది. స్టాలిన్‌గ్రాడ్ దగ్గర నాజీమూకల్ని చితుకగొట్టి, ప్రపంచప్రజల స్వాతంత్ర్యాన్ని కాపాడిన వీరరెడార్మీకి అభివందన తీర్మానాన్ని ప్రతిపాదించేసరికి "వీరరెడార్మీకిజేయ్" అనే నినాదం నలువైపులనుండి మిన్నుముట్టింది. రైల్వేపేటలోని బాలసంఘం రెడార్మీకి అభివందన గీతాలను ఎంతో ముచ్చటగా పాడారు. కార్మిక నాయకులు రెడార్మీ ప్రాముఖ్యతను వివరిస్తూ ఉపన్యాసాలిచ్చారు.

## నిషేధాలున్నా—

వెలుగోడు (కర్నూలుజిల్లా)లో శివరాత్రికి గాను 144 వ సెక్షను అమలు జరిపారు. అందువల్ల రెడార్మీ అభివందనసభ ఒకఇంటిలో జరుపుకోవలసివచ్చింది. 60 మంది సభకు వచ్చారు. రైతుసంఘ అధ్యక్షులు శ్రీ ముడించి వెంకటాచార్యులుగారు అధ్యక్షతవహించారు. పలువురు ప్రముఖులు ఉపన్యసించిన తరువాత రెడార్మీని అభినందిస్తూ తీర్మానించారు.

## ఏలూరులో

ఏలూరులో పట్టణ కమ్యూనిస్టుకమిటీ, విద్యార్థిసంఘం, ట్రేడుయూనియన్ కౌన్సిల్, యువజనసంఘాల ఆధ్వర్యాన, రెడార్మీ అభివందన సభ జరిగింది. రాష్ట్రకమ్యూనిస్టు కమిటీ ఆర్గనైజరు కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ (జూనియర్) అధ్యక్షత వహించారు. రెడార్మీ విజయాలు ఆక్రమిత యూరప్‌లో నిరంకుశ ప్రభుత్వాల పతనానికి, ప్రజాప్రభుత్వస్థాపనకు ఎలా దారి తీస్తాయో వివరించారు.

★

# బెంగాల్ నిధికి ఉపాధ్యాయుల, విద్యార్థుల ఐక్యకృషి

24-2-44 సాయంకాలము 5-30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట బోర్డు హైస్కూలులో శ్రీయుత బిందు మాధవరావు బి. ఏ., బి. ఇ డి. గారి అధ్యక్షతను విద్యార్థుల సభ జరిగింది. అందులో బెంగాలు క్షామ ప్రదేశాలు పర్యటన చేసివచ్చిన ఆంధ్ర విద్యార్థులలో నొకరైన శ్రీయుత డి. సురేంద్రనాద్‌గారు బెంగాల్ క్షామ పరిస్థితులపై ఉపన్యసించిన తరువాత, 'బెంగాల్‌క్షామనిధి'కి కొంతమంది విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. తరువాత హైస్కూలు ప్రధానోపాధ్యాయులు వారి బాధ్యతతో విద్యార్థుల నుండి 'క్షామనిధి' వసూలుచేసి కలకత్తా ఉపాధ్యాయ విద్యార్థుల ఐక్యకరువునివారణ కమిటీకి పంపుదుమని చెప్పారు.

## కిరోసిన్ కొరకు నల్లగొండ హైస్కూలు విద్యార్థుల ఆందోళన

హైస్కూలు తరగతుల పరీక్షలు సమీపించినవి. మెట్రిక్ పరీక్షకూడా అంతే. సుమారు మూడునెలలనుంచి విద్యార్థులు కిరోసిన్ లేకుండా బాధపడుతున్నారు. పరీక్షలలో నెగ్గకపోతే ఈయుద్ధసమయంలో మరో సంవత్సరం చదవడం మరీకష్టం. ఆముదము దీపాలువెలిగించుకొందామంటే దానికూడా ధర రూపాయికి శేరు. ఇంతేకాక ఈఎండాకాలము రోజుల్లో గాలి ఎక్కువగా వుండుటవలన ఈ దీపాలు వుండక, చదువు సాగడంలేదు. స్కూలు అధికారులు, కిరోసిన్ సప్లయి అధికారులు, ఈ విషయమై శ్రద్ధతీసుకోకపోవడమేకాక, విద్యార్థులు స్వయంగా వెళ్ళి అడిగితే సప్లయిలేదని నిరాకరిస్తున్నారు. అధికారులు తమ వైఖరిని మార్చుకొని శ్రద్ధ తీసికొని, వారికి సరిపోవు కిరోసిన్ సప్లయి చేయాలి.

# అధికారులు వాగ్దానాల నిలబెట్టుకోవాలి

ఆత్మకూరు తాలూకాలో పోయిన సంవత్సరం అక్టోబరులోవచ్చిన ప్రవాహాలు,అధిక వర్షాలవల్ల చెర్వులు తెగడంద్వారా, పైర్లు పోవడంద్వారా తీరని నష్టంవాటిల్లింది. జరిగిన నష్టాన్నిగురించి తాలూకా రైతుసంఘం గ్రామాలవారీగా, లెక్కలుతీసి జిల్లాకలెక్టరు వద్దకు రాయబారంవెళ్ళి, "చెర్వులు డిపార్టుమెంటల్‌గారిపేరుచేయిస్తే గట్టిగావుంటాయనీ, చెడిపోయిన సజ్జపైరుకు రిమిషన్‌యిస్తూ తిరిగి సజ్జ వెంటనే పైరువేసుకోవుత్తరువు యివ్వాలని తెలియజేశారు.

కలెక్టరుగారు "డిపార్టుమెంటు ద్వారా రిపేరు సాధ్యంకాదనీ, నష్టపడ్డ సజ్జ, మొదలయిన పైర్లకు రిమిషన్ యిస్తాననీ, వాగ్దానం చేశారు. తిరిగి జిల్లారైతుసంఘం యీ విషయమై కలెక్టరుగారితో మాట్లాడితే రిమిషన్ విషయంలో విచారించి రిమిషన్ యిస్తానన్నారు.

తిరిగి జనవరినెలలో (1944) కొత్తగా వచ్చిన యిప్పటి కలెక్టరుగారికి పై విషయం తెలియజేయబడింది. వీరుకూడా విచారించి నిజమయిన కేసులకు రిమిషన్‌లు యిచ్చేలా చూస్తానన్నారు. కాని యింతవరకు విచారణగాని, రిమిషన్ యిచ్చినట్లు ఆర్డర్లుగానిలేవు. శిస్తువసూలు సాగిపోతూంది. నష్టపడ్డ గ్రామాలు గ్రామరైతుసంఘాలద్వారా పరిస్థితులు ఆఫీసర్ల కెరుకపరచాయి. యీ విషయమై రైతులు నిరుత్సాహంతో ఊరికేవుండిపోకుండా, ఆఫీసర్లు వారి వాగ్దానాల అమలు జరిపేటట్లుచేయను యెడతెగని ఆందోళన చేయాలి.

## కుప్పురుపాడు రైతుల ఆందోళన

యిది శ్రోత్రియం గ్రామం. తాలూకాలో వచ్చిన ప్రవాహాలవల్ల యీ గ్రామ చెర్వు కూడా తెగిపోయింది. యీవిషయం తక్షణం గ్రామరైతుసంఘంద్వారా శ్రోత్రియందారుకు, కలెక్టరుగారికి తెలియచేశారు. తిరిగి మహజరులు వందల చేవ్రాళ్లతో గవర్నమెంటుకు, కలెక్టరుగారికి, శ్రోత్రియందారుకు, చెర్వు రిపేరు వెంటనే చేయించమని తెలియజేస్తూ పంపారు. తిరిగి జనవరినెలలో రిజిష్టరు పోస్టుద్వారా ఈ విషయం మరల తెలియచేశారు. కాని ఎవ్వరినుండీ జవాబయినా రాలేదు. శ్రోత్రియందారు యెక్కడున్నాడో అంతేలేదు. మునసబుమాత్రం శిస్తు వసూలు చెస్తున్నాడు. యీ తెగిన చెర్వులకు వెంటనే రిపేరు ప్రయత్నాలు చురుకుగా సాగుతుంటే శ్రోత్రియం గ్రామాల గతి యిలా వుంది. రైతులు సొంతంగా చేయను శక్తిలేదు. యీ స్థితి రైతుల్లో తీవ్రమయిన అసంతృప్తికి కారణమై యెక్కువమంది శ్రోత్రియందారుకు పన్ను యిచ్చుట అనవసరం అనేంతవరకూ పోయింది. కాని రైతుసంఘం యీసమస్యపై రైతులను సమీకరించి యీ నెల 28 వ తేదీన జిల్లాకలెక్టరువద్దకు రాయబారం నడిపింది. రాయబారం కామ్రేడ్సు జి. సి. కొండయ్య, వుదయగిరి శేషయ్య నడిపేరు.

కలెక్టరు ఒక నెలలోపున ఎస్టిమేట్లు వేయించి, చెర్వు రిపేరు అయ్యేలా చేస్తానని వాగ్దానం యిచ్చాడు. రిపేరుగానిచో 300 ల యకరాల్లో పైర్లువేయ వీలుండదు.

# మహాశివరాత్రి మహోత్సవాల్లో మార్పు

22 వ తేదీ శివరాత్రి వుదయం నుండి వాసిలిగ్రామం హడావుడిగావుంది. యిండ్లన్నీ అలంకరించారు చక్కగా. యువకులు వుత్సాహంగా అలంకరించుకున్నారు. సాయంకాలానికి కమ్యూనిస్టులు, రైతుసంఘం, యువజన, బాలసంఘాలు, ప్రజారక్షణ దళం కలిసి ఒక ప్రభ తయారుచేశారు. 20 అడుగుల యెత్తుంటుంది. కాంగ్రెసు, ఎర్రజండాలతో అలంకరించారు. ప్రభకు ముందువైపు 5 అడుగుల బొమ్మ, హిందూదేశ పటంలో రైతు ఒక చేత యర్రజండానూ, రెండవచేత కొడవలి తీసుకొని నిలబడ్డట్టు వేశారు. చుట్టూ "అధిక ఆహారోత్పత్తి చేయండి, జాతీయ ఐక్యత సాధించండి" మొదలయిన నినాదాలున్నాయి. మామూలుగా గ్రామాలలో శివరాత్రి రాత్రి పరిజలుండరు. అంతా గోరీలమిట్ట చేరుతారు. కాని యీసారి యువకులు, పిల్లలు, పెద్దలు బారులుతీరి ప్రభముందు వరుసల్లో నిలబడ్డారు. తప్పెట్లు, తాళాలు, పాటలు నినాదాలతో షుమారు 500 మంది వుత్సవంలో నడిచారు. వుత్సవం వెనుక ప్రభను తెస్తున్న రెండెద్దుల బండి. ప్రభ గోరీలమిట్టకుచేరింది. 400 లు స్త్రీలు, 500 మంది పురుషులు గోరీలమిట్ట వద్ద జరిగిన సభకు వచ్చారు. సభకు కామ్రేడ్ జి. సి. కొండయ్య అధ్యక్షవహించాడు. సభ తర్వాత దండకాలు ప్రారంభమయ్యాయి. పురాతన శివరాత్రి వుత్సవాలవలె వీరభద్రుని దండకాలు గాదు. యీ ప్రజాప్రభ దండకాలు అప్పటికప్పుడు వ్రాశారు. యువకులు కత్తి తీసుకొని ప్రభముందు నిలబడి దండకాలు చదువుతుంటే ప్రజలు కొత్త అనుభవం గడించారు.

★

# వుగ్గుపాలు

మోటూరి వరంధామయ్య

[ స్కూలు - పిల్లలంతా అల్లరి జేస్తుంటారు - బండరాముడు మురళిని కొడ్తాడు - మురళి యేడుస్తుంటాడు - యిద్దరు పిల్లలు బల్లమీద, ధబాధబా కొడుతుంటారు ]

రామశాస్త్రి : (వచ్చి బెత్తంతో అందిన వాణ్నల్లా కొడతాడు. ఒక్క క్షణంలో అంతా నిశ్శబ్దం. మురళి చేతి బొటనవ్రేలిమీద దెబ్బ తగిలి యేడుస్తాడు) - ముయ్ః నోరుముయ్ ః (బలవంతాన మూయిస్తాడు) అడ్డగాడిదల్లాగా తిరిగే వెధవలకు చదువు కావాలట - వున్నది పదిమంది. బయటకువెళ్ళి వచ్చేసరికే యింత అల్లరా ః యీ జనం అంతా చదివి ఏంచేయాలనో ః వూళ్ళు యేల్తారు కాబోలు. ఎద్దుముడ్డి పొడుచుకొనే వెధవలకు గూడా చదువే ః

(మురళి మెల్లగా ఏడుస్తుంటాడు)

నోరేయ్ఃనోరు మూస్తావా చంపమంటావాః (మురళి లోలోపల కుమిలి యేడుస్తుంటాడు. రామశాస్త్రి తలవంచుకొని యేదో వ్రాసుకుంటాడు.)

బండరాముడు: (రామశాస్త్రి చూడకుండా రాయివిసరివేస్తాడు. తలమీద తగులుతుంది)

రామశాస్త్రి: (చఱ్ఱునలేచి. కళ్ళెఱ్ఱజేసి. బెత్తంఝళిపిస్తూ) - ఎవఁడ్రారాయి వేసింది ః

(ఎవరూ మాట్లాడరు) వరసనే అందర్నీ- అందర్నీ చంపేస్తాను. ఎవరో పేరుచెప్పండి.

(ఎవరూ చెప్పరు)

ఏరా బండరామా ః నీవేనా వేసింది ః

బం. రా. : మాష్టారూ ః నే నెప్పుడైనా అలాంటి పనిచేశానండీ ః

రా. శా. : (బండరాముడి వీపుమీద ఛెళ్ళున వేస్తాడు)

బం. రా. : (బిగ్గరగా ఏడుస్తాడు)

రా. శా. : యికచూచుకోండి. మిమ్మల్ని యేంచేస్తానో ః చర్మం లొలిచేస్తాను.

[ గంటమోగుతుంది. పిల్లలంతా పలక, పుస్తకాలు తీసుకొని పరుగులెత్తుతారు. ]

★

[చిట్టి మట్టి బొంగరం తిప్పుకుంటూ వుంటుంది. బండరాముడు వచ్చి బొంగరం లాక్కుంటాడు. చిట్టి ఏడుస్తుంది.]

బం. రా. : (చిట్టిని లెంపకాయవేస్తాడు)

చిట్టి : (మరీ యేడుస్తుంది)

శారద : (పరుగెత్తుకొచ్చి) నీకేంపోయే కాలం వచ్చిందిరా, దాన్నికొట్టావు ః (తొడపాశం పెడుతుంది.)

బం. రా. : (యేడుస్తాడు)

శా : ఫో వెధవా ః యింట్లోనుంచిలేచిపోః చావనన్నా చావవేం ః యివాళ యెన్నోసారి దాన్ని కొట్టడం ః

బం. రా. : (యేడుస్తూ పోతాడు)

శా : (చిట్టినియెత్తుకొని బుజ్జగిస్తూ తీసుకెళ్తుంది.)

★

[ స్కూలు - పిల్లలు మామూలుగా అల్లరి చేస్తుంటారు.]

బం. రా. : ఒరేయ్ ః మాట్లాడకండిరా. మురళీ ః పంతులొస్తున్నాడేమో చూడు.

ము : (వెళ్తాడు)

బం. రా : మీరేమన్నా చెప్పారంటే తన్నుతా. తెలిసిందా ః

అందరు : (చెప్పములే అన్నట్లు తలూపుతారు)

ము : (తిరిగివచ్చి) బండ రామోయ్ ః పంతులొస్తున్నాడురోయ్ ః (అంతా నిశ్శబ్దం)-

రా. శా. (అందర్నీ వకసారిచూచి) ఆ ః విన్నటిమందుబాగానే పనిచేసింది.బెత్తమంటే అలావుండాలి.

(కుర్చీలో కూర్చుంటాడు. కుర్చీవెనక కాలువూడిపోయి పడిపోతాడు. పిల్లలంతా నవ్వుతారు)

ఎవఁర్రా ః యిదిచేసింది (మండిపడతాడు)-

(ఎవరూ మాటాడరు. బెత్తంతో వరసనే తలొకటి అంటిస్తాడు)

కుంక వెధవలు : (కాస్సేపు తిడతాడు) ఫొండి వెధవల్లారా ః మీకు చదువూవద్దు - చట్టు బండలూవద్దు. యిళ్ళకువెళ్ళండి.

(అంతావెళ్లిపోతారు).

★

[బండరాముడు. మురళి. మరికొందరు పిల్లలు దాగుడుమూతలాడుతుంటారు.]

జయరాం : (వచ్చి) వరేయ్ ; రాముడూః మీకు మంచి పాటనేర్పుతా. నేర్చుకుంటారూః

అందరు : (దగ్గరకొచ్చి) ఆ ః నేర్చుకుంటాం.

జ : అయితే ఆరోడ్డుమీద అల్లరిచేస్తున్న వాళ్ళనుగూడా పిల్చుకురండి. పోరారాముడుః

బం. రా : (పోతాడు)

జ ః మురళీ ః మీ పంతులేం పాటలు చెప్పాడురా ః

ము : బెత్తంపాటలు. చక్కగా సంగీతం పాడిస్తాడు. (అంతా నవ్వుతారు)

జ : వక్క పాటగూడా చెప్పలేదు ః

ము : వకటికాదు. అరకూడా చెప్పలేదు.

బం. రా : (పిల్లలతో వస్తాడు).

జ : (అందర్నీ కూచోబెట్టి) పాటలు కావాలనేవాళ్లు చేతులెత్తండి.

(అంతా యెత్తుతారు)

జ : బాలసంఘసభ్యులం .... భరతమాత పుత్రులం .... (పాట చెబుతాడు) రేపు మీకు యింకా ఆటలు. పాటలు నేర్పుతాను. పిల్లలందర్నీ తీసుకురండి.

బం. రా : వూళ్లో పిల్లలందర్నీ తీసుకొస్తాను.

జ : మీరంతా బాలసంఘంలో చేరండి. చక్కగా యెన్నో ఆటలు పాటలు నేర్చుకోవచ్చు. బళ్లో అల్లరి చేయకండి. పాఠాలు చక్కగా చదువుకోండి. అల్లరిచేస్తే చెడ్డవాడంటారు. అంతా తిడతారు. అల్లరి చేయరుకదూ ః

అందరూ : (తలూపుతారు)

జ : చక్కగా చదువుకుంటామనేవాళ్ళు చేతులెత్తండి ః

(అంతా యెత్తుతారు)

అలా వుండాలి - బాలబాలికలందర్నీ తీసుకురండేం ః వెళ్ళండి.

(అంతా వెళ్తారు - జయరాం సంతోషంతో వెళ్తాడు.)

★

[శారద, చిట్టికిజడవేస్తుంటుంది]

బం. రా ః (వచ్చి) అమ్మా ః నేనివ్వాళ అల్లరిచేశానుటే ః

శా : లేదు. చాలబుద్ధిమంతుడ వయ్యావు.

బం. రా : నా లాగు చొక్కా చూడు. శుభ్రంగాలేవూ ః

శా : పరిశుభ్రంగావున్నాయి. అలారోజూ చక్కగా స్నానంచేసి ఆరోగ్యవంతుడు కావాలి.

బం. రా : తలదువ్వుకున్నాను - నేను మంచివాణ్నికదూ ః

శా : చాలమంచివాడివి.(జడవేసిలేస్తుంది)

బం. రా : (చిట్టిని ముద్దెట్టుకొని) బళ్లో కెళ్తున్నాం అమ్మా.

శా : వెళ్ళండి. బాలసంఘం చెప్పినట్లు విని చక్కగా చదువుకోండి. (యిద్దర్నీ ముద్దెట్టుకొని పంపుతుంది)

★

[బాలసంఘం ఆటస్థలం - బాలబాలికలు 50 మందికిపైగా వస్తారు]

జయరాం : మీ యమ్మనిన్నే మంటుంది రాముడూ ః

బం. రా : బాలసంఘంలో చేరేక బుద్ధిమంతుణ్నయానంటోంది. జండా కొనుక్కోమని అర్ధరూపాయిచ్చింది. యిదిగో ః (యిస్తాడు) బెంగాలు కరువునిధికి రేపు రూపాయిస్తానంది.

జ : చూచారా ః మనం బుద్ధిమంతులుగా చదువుకుంటే మన తలిదండ్రులు మనల్ని యెంతగా ప్రేమిస్తారో ః

ము : మా అమ్మ. రేపుజండా కొనిపెడతానంది.

జ : అచ్చా ః యీవాళ కొత్తపాట నేర్చుకుందాం.

జ : (అందర్నీ వలయంగా నిలబెట్టి పాట నేర్పుతాడు.)

పాట

(కదనభూమి కేగుదాం మాదిరి)

1. వీరభారతీయబాల
సైన్యములో చేరగా
వీరమాన్యాగాధ తెలిసి
పరుగులెదుతురండిరా ॥వీ॥

2. మమ్ముగన్న తల్లులంత
మాకు వుగ్గుబాలలో
దేశభక్తి రంగరించి
పోసిమమ్ము బంపినారు ॥వీ॥

3. మాతృదేశ సేవమేము
మరచిపోం మరచిపోం
తిండిదొంగ జుట్టుబట్టి
తిండినంత పంచుదాం ॥వీ॥

4. మాతృదేశ సేవజేసి
మాతృ ఋణము దీర్చుదాం
నీచజపాన్ వాణ్నిబట్టి
పీచమణగ దన్నుదాం ॥వీ॥

("జపాను రైలుబండి" ఆటఆడించి. సోవియట్ వీరబాలిక కథచెబుతాడు)

యివ్వాళ కిక చాల్లే. వెళ్ళండేం ః రేపు యింకా....ఆ ః

(అంతా శాల్యూట్ చేస్తారు.)

★

[బండరాముడు ప్రజాశక్తిలో దొడ్డమ్మ వ్యాసం చదువుతుంటాడు. చిట్టి బొంగర్నం తిప్పుకుంటుంది. శారద రాటం వడుకు తుంటుంది.]

బం. రా : అమ్మోయ్ ః ప్రజాశక్తిలో దొడ్డమ్మ వ్యాసం చదివావా ః మా బాలసంఘాన్ని గురించి చక్కగా వ్రాస్తుంది.

శా : చదివాలే.

చి ః అమ్మా ః

శా : (పలకదు.)

చి : (లేచి వెళ్ళి గడ్డంపట్టుకొని) పలకవేమే ః

శా : ఆ ః

చి : నిన్న మా బాలసంఘం వాళ్ళందరికీ వాళ్ళమ్మలు వుగ్గు బాలు పోసిపంపారు. మరి నీవునాకు పోసిపంపలేదేం ః

శా : (చెంపలు నిమురుతూ) వుగ్గేమిటే ః

చి : వుగ్గే ః వుగ్గూ ః వుగ్గు తెలీదునీకు ః

శా : యేమిటోనమ్మా నాకుతెలీదు

చి : పొయ్యవే అమ్మా ః (యేడుస్తుంది)

శా : నీకు వుగ్గేమిటే ః

చి : ఊఁ ః పొయ్యవే.... (యేడుస్తుంది)

శా : పోస్తాగాని వాళ్లేం చెప్పారో చెప్పు.

చి : పాటలో చెప్పారు

శా : ఏమిటది ః

చి : "మమ్ముగన్న తల్లులంత.... పంపినారు (అని పాడుతుంది—)

(వెంటనే బండరాముడు వచ్చి.... వీరభారతీయ బాల.... అని అందుకుంటాడు).

శా : (సంతోషంతో) యిదటే ః సరేలే పోస్తాలే.

చి : యిప్పుడే పొయ్యాలి.

శా : యిప్పుడుగాదు రేపు.

చి : యిప్పుడే పొయ్యాలే (యేడుస్తుంది)

శా : పోస్తాలే. (పాలుతెచ్చి వుగ్గుపోస్తుంది) చాలునా ః

చి : (తృప్తిగా తలూపుతుంది) అన్నయ్యా ః బాలసంఘానికి వెళ్దామా ః

బం. రా. : అమ్మా ః బెంగాలు కరువునిధి యివ్వవుటే ః

శా : అవును మర్చిపోయాను. (రూపాయి తెచ్చి యిస్తుంది)

చి : బాలసంఘాని కెళ్తాం.

శా : వెళ్ళండి. (నిలబడి ఆనందంతో చూస్తుంది)

(చిట్టి. బండరాముడు పాడుకుంటూ పోతారు)

★

[స్కూలు- 50 మంది పిల్లలుంటారు. పరిశుభ్రమైన గుడ్డలతో. దువ్వినతలలతో కూర్చుని వుంటారు]

బ. రా. : మన బాలసంఘం చూచారా ఎంతపనిచేసిందో ః మనకు బలేబలే ఆటలు. పాటలు నేర్పింది. మనమిప్పుడు అల్లరే మర్చిపోయాం. పంతులు గూడా మారిపోయాడు. యిప్పుడు కొట్టడంలేదు. పాఠం తొందరగా వచ్చేస్తోంది. బళ్లోకి యెంతమంది వస్తున్నారో చూడండి.

రా. శా : (వచ్చి) భేష్ ః వుపన్యాసం దంచేస్తున్నావే ః యెంతటివాడ వయ్యావురా రామూ ః

చి : బెత్తమేదండి మాష్టారూ ః (అంతా నవ్వుతారు)

రా. శా : (నవ్వుతూ) బెత్తం పనికిరాదు చిట్టీ ః బాలసంఘం కావాలి ః ః

బ. రా. : (తన స్థలంలోకి పోయి) మాష్టారూ ః యికనుండి రోజూ మేము ముందు పాటపాడతాం. తరువాత మీరు పాఠం చెప్పండి.

రా. శా. : యేదీ పాడండి.

(బండరాముడూ చిట్టీ లీడ్ చేస్తారు. వీరభారతీయ.... అంతా పాడుతారు)

రా. శా. : మీతల్లులు దేశభక్తి రంగరించి వుగ్గుపోసి పంపారూ ః

బం. రా. : మాచిట్టి యేడ్చి మరీ వుగ్గుపోయించుకుంది.

రా. శా. : ఏం చిట్టీ ః

చి : (చొక్కా మెలిపెడుతూ) ఊః

రా. శా. : (చిట్టినెత్తుకొని) పసికూనలు ః పవిత్ర హృదయాలు ః

(సమాప్తి)

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE